చైత్రం 1879

1879 శక, 1957-58 క్రీ. సం.

చైత్రం నెల............30 రోజులు

వైదిక మాసము; మాధవ (మేష) మాసము

వసంత ఋతు , 2వ మాసము

చైత్ర 1వ తేదీ అయనాంశలు = 23° 15′ 46″

---

1. చైత్ర, శుక్రవార, 22 మార్చి, 19 షాబా౯

సూర్యోదయ గం 6-04, అస్త గం 18-10 (ఉ.గం 6-20, అ. గం 18-26)

తిథి : (ఫాల్గున కృష్ణ)సప్తమి గం 21-52,జ్యేష్ఠనక్షత్ర గం 17-01,సిద్ధియోగ (అసృక్)గం8-10,విష్టికరణ గం9-26. ధనుస్సునందు చంద్రప్రవేశ గం17-01

ఇండియా నూతన సంవత్సరాది

---

2 చైత్ర, శనివార, 23 మార్చి, 20 షాబా౯

సూర్యోదయ గం 6-03, అస్త గం 18-10 (ఉ. గం 6-19, అ. గం 18-27)

తిథి:(ఫాల్గున కృష్ణ) అష్టమి గం 23-25,మూల నక్షత్ర గం 19-00,వ్యతీపాత యోగ గం 8-01, బాలవకరణ. చంద్రుడు ధనుస్సునందు

శీతలాష్టమి, అష్టకా, వర్షీతపారంభ (జైన)

---

3 చైత్ర, ఆదివార, 24 మార్చి, 21 షాబా౯

సూర్యోదయ గం 6-02, అస్త గం 18-11 (ఉ గం 6-19. అ. గం 18-27)

తిథి : (ఫాల్గున కృష్ణ) నవమి గం 25-30, పూర్వాషాఢ నక్షత్ర గం 21-31, వరీయాన్ యోగ గం8-20, తైతిల కరణ. మకరమందు చంద్రప్రవేశ గం28-13

---

4 చైత్ర, సోమవార, 25 మార్చి, 22 షాబా౯

సూర్యోదయ గం 6-01, అస్త గం 18-11 (ఉ గం 6-18, అస్త గం 18-27)

తిథి : (ఫాల్గున కృష్ణ) దశమి గం 27-54,ఉత్తరాషాఢ నక్షత్ర గం 24-23, పరిఘ యోగ గం 9-00, వణిజకరణ, విష్టికరణ గం 14-42 నుండి 27-54 వరకు (18-11 వరకు భద్ర). చంద్రుడు మకరమందు.

---

5 చైత్ర, మంగళవార, 26 మార్చి, 23 షాబా౯

సూర్యోదయం గం 6-00, అస్త గం 18 12 (ఉ గం 6-16, అ గం18-27)

తిథి : (ఫాల్గున కృష్ణ) ఏకాదశి, అహోరాత్ర, శ్రవణ నక్షత్ర గం 27-23, శివయోగ గం 9-51, బవకరణ, చంద్రుడు మకరమందు.

6 చైత్ర, బుధవార, 27 మార్చి, 24 షాబాన్

సూర్యోదయ గం 5-59, అస్త గం 18-12 (ఉ గం 6-16, అ గం 18-27)
తిథి : (ఫాల్గున కృష్ణ) ఏకాదశి గం 6-25 ధనిష్ఠ నక్షత్ర, అహోరాత్ర, సిద్ధ యోగ గం 10-47, బాలవకరణ, కుంభమందు చంద్రప్రవేశ గం 6 53.

పాపమోచని ఏకాదశి, ఉన్మీలని మహాద్వాదశి, సర్వమత ఏకాదశి

7 చైత్ర, గురువార, 28 మార్చి, 25 షాబాన్

సూర్యోదయ గం 5 58, అస్త గం 18-1[illegible] (ఉ గం 6-16, అ గం 18-27)
తిథి : (ఫాల్గున కృష్ణ) ద్వాదశి గం 8-[illegible] ధనిష్ఠ నక్షత్ర గం 6-[illegible], సాధ్య యోగ గం [illegible], తైతిల కరణ, [illegible] కుంభమందు.

8 చైత్ర, శుక్రవార, 29 మార్చి, 26 షాబాన్

సూర్యోదయ గం [illegible]-57, అస్త గం 18 13 (ఉ గం 6-1[illegible], అ గం 18-28)
తిథి : (ఫాల్గున కృష్ణ) త్రయోదశి గం 11 10, శతతార నక్షత్ర గం 9-09, శుభ యోగ గం [illegible], వణిజ కరణ, విష్టి కరణ గం 11 10 నుండి గం 24 10 వరకు (18-13 నుండి భద్ర) మీనమందు చంద్రప్రవేశ గం 29 05.

వారుణి యోగము (గం 9-09 వరకు).

9 చైత్ర, శనివార, 30 మార్చి, 27 షాబాన్

సూర్యోదయ గం 5-56, అస్త గం 18-13 (ఉ గం 6 14, అ గం 18-28)
తిథి:(ఫాల్గున కృష్ణ) చతుర్దశి గం 13-10, పూర్వభాద్ర నక్షత్ర గం 11-41, శుక్ల (శుక్ర) యోగ గం 12 53, శకుని కరణ, చంద్రుడు మీనమందు, రేవతి నక్షత్రమున సూర్యప్రవేశ గం 27-26.

పితృతిథి అమావాస్య, అందరకును అమావాస్య.

10 చైత్ర, ఆదివార, 31 మార్చి, 28 షాబాన్

సూర్యోదయ గం 5-55, అస్త గం 18-14 (ఉ గం 6-13, అ గం 18 28)
తిథి:(ఫాల్గున కృష్ణ) అమావాస్య గం14-49, ఉత్తరాభాద్ర నక్షత్ర గం13-54, బ్రహ్మయోగ గం 13-08, నాగవకరణ, చంద్రుడు మీనమందు.

పితృతిథి శూన్యము

11 చైత్ర, సోమవార, 1 ఏప్రిల్, 29 షాబాన్

సూర్యోదయ గం 5-54, అస్త గం 18 14 (ఉ గం 6-12, అ గం 18 28)

తిథి:(చైత్ర శుక్ల) ప్రతిపత్ గం 16 06, రేవతి నక్షత్ర గం 15 45, ఐంద్ర యోగ గం 13 06, బవ కరణ, మేషమందు చంద్రప్రవేశ గం 15.45.

వాసంత నవరాత్రారంభ, ప్రపాదాన, పితృతిథి ప్రతిపత్

12 చైత్ర, మంగళవార, 2 ఏప్రిల్, 1 రంజాన్

సూర్యోదయ గం 5 5 , అస్త గం 18-14 (ఉ గం 6-12, అ గం 18-28)

తిథి : (చైత్ర శుక్ల) ద్వితీయ గం 16-59,అశ్విని నక్షత్ర గం 17-14,వైధృతి యోగ గం 12-47. కౌలవకరణ, చంద్రుడు మేషమందు.

13 చైత్ర, బుధవార, 3 ఏప్రిల్, 2 రంజాన్

సూర్యోదయ గం 5 52, అస్త గం 18-15 (ఉ గం 6 11, అ గం 18 29)

తిథి:(చైత్ర శుక్ల) తృతీయ గం 17-28, భరణి నక్షత్ర గం 18 .0,విష్కంభ యోగ గం 12-08, గరకరణ, విష్టికరణ గం 29 29 నుండి పరగిణం వరకు, వృషభమందు చంద్రప్రవేశ గం 24-32.

సౌభాగ్య గౌరీవ్రత, మాసగౌరీవ్రత, శివడోలోత్సవ, ఆందోళన తృతీయ, సౌభాగ్య శయనవ్రత, గౌరీతృతీయ, సర్హుల్(బీహార్).

14 చైత్ర, గురువార, 4 ఏప్రిల్, 3 రంజాన్

సూర్యోదయ గం 5 51, అస్త గం 18-15 (ఉ గం 6-10, అ గం 18-29)

తిథి : (చైత్ర శుక్ల) చతుర్థి గం17-31, కృత్తికనక్షత్ర గం19 00,ప్రీతియోగ గం 11-10, విష్టికరణ (భద్ర) గం 17-31 వరకు, చంద్రుడు వృషభమందు.

గణేశ పూజ

15 చైత్ర, శుక్రవారం, 5 ఏప్రిల్, 4 రంజాన్

సూర్యోదయ గం 5 0. అస్త గం 18-15 (ఉ గం 6-9, అ గం 18-29)

తిథి (చైత్ర శుక్ల పంచమి గం 17 07, రోహిణి నక్షత్ర గం 19-14,ఆయుష్మాన్ యోగ గం 9-51, బాలవ కరణ చంద్రుడు వృషభమందు.

శ్రీ పంచమి (లక్ష్మీ). నాగపూజ, షడశీతిముఖ.

16 చైత్ర, శనివారం, 6 ఏప్రిల్, 5 రంజాన్

సూర్యోదయ గం 5-49, అస్త గం 18-16 (ఉ గం 6-9, అ గం 18-29)

తిథి.(చైత్ర శుక్ల) షష్ఠి గం 16-14, మృగశిర నక్షత్ర గం 19-00,సౌభాగ్య యోగ గం 8-10, తైతిలకరణ, మిధునమందు చంద్రప్రవేశ గం 7-10.

అశోకషష్ఠి (బెంగాల్), స్కందషష్ఠి, ఓళి ప్రారంభ (జైన).

17 చైత్ర, ఆదివార, 7 ఏప్రిల్, 6 రంజాన్

సూర్యోదయ గం 5-48, అస్త గం 18 16 (ఉ గం 6-8, అ. గం 18-29)
తిథి.(చైత్ర శుక్ల) సప్తమి గం14-53, ఆర్ద్రానక్షత్ర గం 18-18 శోభనయోగ గం 6-07, అతిగండయోగ గం 27.4 , వణిజకరణ, విష్టికరణ గం 14-53 నుండి 25-59 వరకు (18- 6 నుండి భద్ర) చంద్రుడు మిథునమందు,
సూర్యపూజ, వాసన్తపూజ(బెంగాల్) పితృతిథి,సప్తమి,అష్టమిన్ని,

18 చైత్ర, సోమవార, 8 ఏప్రిల్, 7 రంజాన్

సూర్యోదయ గం 5-48, అస్త గం 18-16 (ఉ గం 6-7, అ. గం 18-30)
తిథి:(చైత్ర శుక్ల) అష్టమి గం 13-05,పునర్వసు నక్షత్ర గం 17-08, సుకర్మ యోగ గం 24-53, బవకరణ, కర్కాటకమందు చంద్రప్రవేశ గం 11-28,
పితృతిథి నవమి. అన్నపూర్ణపూజ (బెంగాల్). భవానీ ఉత్పత్తి, అశోకాష్టమి, అశోకరుద్రపూజ, అశోక కలికాప్రాశన, శ్రీరామ నవమి (స్మార్త), శ్రీరామ జయన్తి.

19 చైత్ర, మంగళవార, 9 ఏప్రిల్, 8 రంజాన్

సూర్యోదయ గం 5 47, అస్త గం 18-17 (ఉ గం 6-6, అ గం 18-30)
తిథి:(చైత్ర శుక్ల) నవమి గం 10-50,పుష్య నక్షత్ర గం 15-34, ధృతియోగ గం 21-46 కౌలవకరణ, చంద్రుడు కర్కాటకమందు.
శ్రీరామనవమి (వైష్ణవ, రామానుజ, మాధ్వ, బెంగాల్ నందు అందరకును), ధర్మరాజ దశమి.

20 చైత్ర, బుధవార, 10 ఏప్రిల్, 9 రంజాన్

సూర్యోదయ గం 5-46, అస్త గం 18-17 (ఉ గం 6-5, అ గం 18-30)
తిథి : (చైత్ర శుక్ల) దశమి గం 8 14,ఏకాదశి గం 29-21, ఆశ్లేష నక్షత్ర గం 13-39, శూలయోగ గం 13-23, గరకరణ, విష్టికరణ గం 18-47 నుండి గం 29-21 వరకు సింహమందు చంద్రప్రవేశ గం 13-39.
కామదా ఏకాదశీ (గాంధారి), స్మార్త ఏకాదశి, కృష్ణదోలోత్సవము, రుక్మిణీ పూజయు (వైష్ణవేతరులకు)

21 చైత్ర, గురువార, 11 ఏప్రిల్, 10 రంజాన్
సూర్యోదయ గం 5-45, అస్త గం 18 18 (ఉ గం 6-5, అ గం 18-30)
తిథి : (చైత్ర శుక్ల) ద్వాదశి గం 26-19, మఘ నక్షత్ర గం 11-30, గండ యోగ గం 14 50, బవకరణ, చంద్రుడు సింహమందు.
రామానుజమాధ్వఏకాదశి, కామదా ఏకాదశి (వైష్ణవులకు, బెంగాలులో అందరకును), కృష్ణడోలోత్సవ, రుక్మిణీపూజలు (వైష్ణవులకు), వామనద్వాదశి, మదనద్వాదశి.

22 చైత్ర, శుక్రవార, 12 ఏప్రిల్, 11 రంజాన్
సూర్యోదయ గం 5-44, అస్త గం 18.18 (ఉ గం 6.4, అ గం 18 30)
తిథి : (చైత్ర శుక్ల) త్రయోదశి గం 23-16, పూర్వఫల్గుని నక్షత్ర గం 9.13, వృద్ధియోగ గం 11.12, కౌలవకరణ, కన్యయందు చంద్రప్రవేశ గం 14.39.
విష్ణుదమనోత్సవ, అనంగ త్రయోదశి, మహావీరజయన్తి (జైన)
పంగుని ఉత్తిరన్ నక్ కెనాన్ (తమిళప్రాంత)

23 చైత్ర, శనివార, 13 ఏప్రిల్, 12 రంజాన్
సూర్యోదయ గం 5.43, అస్త గం 18.18 (ఉ గం 6.3, అ గం 18.31)
తిథి : (చైత్ర శుక్ల) చతుర్దశి గం 20.20, ఉత్తర ఫల్గుని నక్షత్ర గం 6.58, హస్త 28-53, ధ్రువయోగ గం 7.35, వ్యాఘాతయోగ గం 28-08, గరకరణ, విష్టికరణ గం 20-20 నుండి (గం 29.42 వరకు భద్ర) పరదినమునకు. చంద్రుడు కన్యయందు, అశ్విని నక్షత్రమందు సూర్యప్రవేశ గం 16.49.
సూర్యునకు మేషాది ప్రవేశ గం 16-28, మేషసంక్రమణ పుణ్యకాల, మదనభంజీ, శివదమనక (ఒరిస్సా), విష్ణుదమనక (ఒరిస్సా), బేహాగ్ బిహు (అస్సామ్), వైశాఖి, విషు (కేరళ, T C. స్టేట్), కైరోబా (మణిపూర్), చరకపూజ (బెంగాల్), కర్దమక్రీడ.

24 చైత్ర, ఆదివార, 14 ఏప్రిల్, 13 రంజాన్
సూర్యోదయ గం 5.42, అస్త గం 18-19 (ఉ గం 6.2 అ గం 18-31)
తిథి:(చైత్ర శుక్ల) పూర్ణిమ గం17-39, చిత్ర నక్షత్ర గం27-08 హర్షణయోగ గం 24-56, విష్టికరణ గం 6.59 వరకు, తులయందు చంద్రప్రవేశ గం15.58.
హనుమజ్జయన్తి (ఉత్తరభారత), ఓళి సమాప్తి (జైన), చిత్రవస్త్రదాన, ఇంద్రాది దేవపూజ.

25 చైత్ర, సోమవార, 15 ఏప్రిల్, 14 రంజాన్
సూర్యోదయ గం 5-41, అస్త గం 18-19 (ఉ గం 6-2, అ గం 18-31)
తిథి : (చైత్ర కృష్ణ) ప్రతిపత్ గం 15-43, స్వాతి నక్షత్ర గం 25.51, వజ్ర యోగ గం 22 08, కౌలవకరణ, చంద్రుడు తులయందు.

26 చైత్ర, మంగళవార, 16 ఏప్రిల్, 15 రంజాన్
సూర్యోదయ గం 5 40, అస్త గం 18-19 (ఉ గం 6-1, అ గం 18 31)
తిథి : (చైత్ర కృష్ణ) ద్వితీయ గం 13-40, విశాఖ నక్షత్ర గం 25-09, సిద్ధి (అసృక్) యోగ గం 19-46, గరకరణ, విష్టికరణ గం 25-08 నుండి పరదినము వరకు. వృశ్చికమందు చంద్రప్రవేశ గం 19-16.
పితృతిథి తృతీయ

27 చైత్ర, బుధవారం, 17 ఏప్రిల్, 16 రంజాన్
సూర్యోదయ గం 5-39, అస్త గం 18-20 (ఉ గం 6-0, అ గం 18-32)
తిథి:(చైత్ర కృష్ణ) తృతీయ 12 36, అనూరాధ నక్షత్ర గం 25-09, వ్యతీపాత యోగ గం 17 57, విష్టికరణ (భద్ర) గం 12-36 వరకు. చంద్రుడు వృశ్చికమందు.

28 చైత్ర, గురువారం, 18 ఏప్రిల్, 17 రంజాన్
సూర్యోదయ గం 5-39, అస్త గం 18-20 (ఉ గం 6-0, అ గం 18-32)
తిథి:(చైత్ర కృష్ణ) చతుర్థి గం 12-15, జ్యేష్ఠనక్షత్ర గం 25-52, వరీయాన్ యోగ గం 16-44, బాలవకరణ, ధనుస్సునందు చంద్రప్రవేశ గం 25-52.

29 చైత్ర, శుక్రవార, 19 ఏప్రిల్, 18 రంజాన్
సూర్యోదయ గం 5-38, అ గం 18-21 (ఉ గం 5-59, అ గం 18-32)
తిథి : (చైత్ర కృష్ణ) పంచమి గం 12-39, మూల నక్షత్ర గం 27-18, పరిఘ యోగ గం 16-05 తైతిలకరణ, చంద్రుడు ధనుస్సునందు.
పితృతిథి షష్ఠి. గుడ్ ఫ్రైడే

30 చైత్ర, శనివారం. 20 ఏప్రిల్, 19 రంజాన్
సూర్యోదయ గం 5-37, అస్త గం 18-21 (ఉ గం 5-58 అ గం 18 32)
తిథి:(చైత్ర కృష్ణ) షష్ఠి గం 13.46, పూర్వాషాఢ నక్షత్ర గం 29-22, శివ యోగ గం 16-00, వణిజకరణ. విష్టికరణ గం 13-46 నుండి 26 37 వరకు (18-31వరకు భద్ర). చంద్రుడు ధనుస్సునందు.
సూర్యునకు సాయన వృషభ (వృషభాయన) ప్రవేశ గం 14-12. హరిపద పుణ్యకాలం, గ్రీష్మర్తు (శుక్రమాస ప్రారంభం.) పితృతిథి శూన్యం, ఈస్టర్ సాటర్ డే.

వైశాఖ 1879

1879 శక 1957-58 క్రీ. సం.

వైశాఖం నెల.........31 రోజులు

వైదిక మాసం, శుక్ర (వృషభ) మాసం

గ్రీష్మఋతు , 1వ మాసము

వైశాఖ 1వ తేదీ అయనాంశలు -- 23° 15′ 51″

---

1 వైశాఖ, ఆదివార, 21 ఏప్రిల్. 20 రంజాన్

సూర్యోదయ గం 5- 6, అస్త గం 18-21 (ఉ గం 5-58, అ గం 18-32)

తిథి:(చైత్ర కృష్ణ) సప్తమి గం 15 28, ఉత్తరాషాఢ నక్షత్ర అహోరాత్ర, సిద్ధయోగ గం 11 21, బవకరణ, మకరమందు చంద్రప్రవేశ గం 11-58.

పితృతిథి సప్తమి, ఈస్టర్ సన్ డే.

---

2 వైశాఖ, సోమవార, 22 ఏప్రిల్, 21 రంజాన్

సూర్యోదయ గం 5-35, అస్త గం 18-21 (ఉ గం 5-57, అ గం 18-33)

తిథి : (చైత్ర కృష్ణ) అష్టమి గం 7 37, ఉత్తరాషాఢ నక్షత్ర గం 7-56, సాధ్యయోగ గం 17-02, కౌలవకరణ. చంద్రుడు మకరమందు.

---

3 వైశాఖ. మంగళవార, 23 ఏప్రిల్, 22 రంజాన్

సూర్యోదయ గం 5 34, అస్త గం 18-22 (ఉ గం 5-56, అ గం 18-33)

తిథి:(చైత్ర కృష్ణ) నవమి గం 20 01, శ్రవణ నక్షత్ర గం 10-47, శుభయోగ గం 17-57, తైతిల కరణ. కుంభమందు చంద్రప్రవేశ గం 24-16.

---

4 వైశాఖ, బుధవార, 24 ఏప్రిల్, 23 రంజాన్

సూర్యోదయ గం 5-34, అస్త గం 18-23 (ఉ గం 5-56, అ గం 18-33)

తిథి:(చైత్ర కృష్ణ) దశమి గం 22-25, ధనిష్ఠ నక్షత్ర గం 13-44, శుక్ల (శుక్ర) యోగ గం 18 49, వణిజకరణ, విష్టికరణ గం 9 13 నుండి (గం 18-28వరకు భద్ర) గం 22-25 వరకు. చంద్రుడు కుంభమందు.

---

5 వైశాఖ, గురువార, 25 ఏప్రిల్, 24 రంజాన్

సూర్యోదయ గం 5-33, అస్త గం 18 23 (ఉ గం 5-55. అ గం 18-33)

తిథి:(చైత్ర కృష్ణ) ఏకాదశి 24 39, శతతార నక్షత్ర గం16 35, బ్రహ్మయోగ గం 19-36, బవకరణ, చంద్రుడు కుంభమందు.

వరూథిని ఏకాదశి, సర్వేషాం ఏకాదశి

6 వైశాఖ, శుక్రవార, 26 ఏప్రిల్, 25 రంజాన్

సూర్యోదయ గం 5-32, అస్త గం 18-24 (ఉ గం 5-55, అ గం 18-34)
తిథి:(చైత్ర కృష్ణ) ద్వాదశి గం 26-33, పూర్వభాద్ర నక్షత్ర గం 19 08, ఐంద్రయోగ గం 20-09, కౌలవకరణ. మీనమందు చంద్రప్రవేశ గం 12-32.

జమే తులా విదా

---

7 వైశాఖ, శనివార, 27 ఏప్రిల్, 26 రంజాన్

సూర్యోదయ గం 5-31. అస్త గం 18-24 (ఉ గం5 54, అ గం 18-34)
తిథి:(చైత్రకృష్ణ) త్రయోదశి గం 28-00,ఉత్తరాభాద్ర నక్షత్ర గం 21 18, వైధృతియోగ గం 20 23, గరకరణ, విష్టికరణ గం 28 00నుండి పరదినమునకు (29-31వరకు భద్ర). చంద్రుడు మీనమందు, భరణియందు సూర్యప్రవేశ గం 8-43.

శని త్రయోదశీ ప్రదోష.

---

8 వైశాఖ, ఆదివార, 28 ఏప్రిల్, 27 రంజాన్

సూర్యోదయ గం 5-31, అస్త గం 18-24 (ఉ గం 5-33, అ గం 18 34)
తిథి: (చైత్రకృష్ణ) చతుర్దశి గం 28 57, రేవతి నక్షత్ర గం 23-00,విష్కంభ యోగ గం 20 15, విష్టికరణ గం 16 28 వరకు. మేషమందు చంద్రప్రవేశ గం 23-00.

శివసన్నిధి స్నాన, సూజే ఖదర్ (గతరాత్రి)

---

9 వైశాఖ, సోమవార, 29 ఏప్రిల్, 28 రంజాన్

సూర్యోదయ గం 5-30, అస్త గం 18-25 (ఉ గం 5-53, అ గం 18 35)
తిథి : (చైత్ర కృష్ణ) అమావాస్య గం 29-24, అశ్విని నక్షత్ర గం 24 12, ప్రీతియోగ గం 19 43, చతుష్పాత్ కరణ. చంద్రుడు మేషమందు.

అమా సోమవారవ్రత, అందగకును అమావాస్య.

---

10 వైశాఖ, మంగళవార, 30 ఏప్రిల్, 29 రంజాన్

సూర్యోదయ గం 5-29, అస్త గం 18-25 (ఉ గం 5 52, అ గం 18-35)
తిథి:(వైశాఖ శుక్ల) ప్రతిపత్ గం 29-21,భరణి నక్షత్ర గం 24-55, ఆయుష్మాన్ యోగ గం 18 48, కింస్తుఘ్నకరణ. చంద్రుడు మేషమందు.
సూర్యగ్రహణము (కంకణాకారము) ఇండియాలో కొంత భాగమున గనుపించును. దేవదామోక్షగ తిథి (అస్సామ్). ధర్మఘటాది దానం,

10 వైశాఖ, 1879 శక, క్రీ. స. 1957, ఏప్రిల్ 30, మంగళవారం,

సంకణాకార సూర్యగ్రహణం.

ఈ గ్రహణము తూర్పు పాకిస్థానందును, అస్సాం తూర్పు భాగమందు కొంతవరకును కనిపించును. గ్రహణము సూర్యోదయానంతరము కొన్ని నిమిషములు మాత్రమే తూర్పు పాకిస్థాన్, అస్సాం తూర్పు భాగమందున్న కొన్ని స్థలములయందు కన్పించును.

అస్సాంయందున్న కొన్ని ముఖ్యపట్టణములకు సూర్యోదయకాలము, గ్రహణ మోక్షకాలము, దృశ్యస్థితికాలమున్ను యీ క్రింద యివ్వబడినవి.

(ఇండియన్ స్టాండర్డు టైమ్)

పట్టణము	సూర్యోదయకాల			గ్రహణమోక్షకాల			ఆద్యంతకాల	
	గం.	ని.	సె.	గం.	ని.	సె.	ని.	సె.
దిబ్రూఘర్	4	3	05	4	50	38	22	33
గౌహతి	4	48	[illegible]	4	55	[illegible]	7	06
గోవాల్‌పాడా	4	53	03	4	56	06	[illegible]	03
ఇంఫల్	[illegible]	41	26	4	51	16	9	50
జోరహాట్	4	37	[illegible]	[illegible]	55	12	17	[illegible]
కోహిమా	4	39	40	4	53	21	13	44
నవగాంగ్	4	[illegible]	24	[illegible]	55	12	10	48
సోదియా	4	34	44	4	57	00	22	16
షిల్లాంగ్		48	38	4	54	07	5	29
[illegible]		[illegible]	[illegible]	4	[illegible]	30	19	[illegible]
[illegible]	4	[illegible]	[illegible]		[illegible]	06	6	05

11 వైశాఖ బుధవారం. 1 మే, 10 రంజాన్

సూర్యోదయ గం [illegible], అస్త గం 18 26 (ఉ గం [illegible], అ గం 18-35)

తిథి : (వైశాఖ శుక్ల) ద్వితీయ గం 28-50, కృత్తిక నక్షత్ర గం 25-10, సౌభాగ్య యోగ గం 17-30, బాలవ కరణ, వృషభమందు చంద్రప్రవేశ గం 7-01.

12 వైశాఖ, గురువారం, 2 మే, 1 సవ్వాల్

సూర్యోదయ గం 5-28, అస్త గం 18 26 (ఉ గం 5-51, అ గం 18-35)

తిథి : (వైశాఖ శుక్ల) తృతీయ గం 27-55, రోహిణి నక్షత్ర గం 25-01, శోభనయోగ గం 15-52, తైతిలకరణ, చంద్రుడు వృషభమందు.

అక్షయ తృతీయ, చందన యాత్ర (బెంగాల్, ఒరిస్సా). చందనోత్సవ (సింహాచలం), త్రిలోచన యాత్ర, గౌరీపూజ, ఉదకుంభ దాన, వ్యజనాది దాన, పరశురామ జయన్తి, వర్షీతపాసమాపన (జైన), ఇదుల్ ఫిటర్.

---

13 వైశాఖ, శుక్రవార, 3 మే, 2 సవ్వాల్

సూర్యోదయ గం 5-27, అస్త గం 18-27 (ఉ గం 5-51, అ గం 18-36)

తిథి : (వైశాఖ శుక్ల) చతుర్థి గం 26-38, మృగశిర నక్షత్ర గం 24-31, అతిగండయోగ గం 13-55, వణిజకరణ, విష్టికరణ గం 15-16 నుండి 26-38 వరకు (18-27 వరకు భద్ర), మిథునమందు చంద్రప్రవేశ గం 12-48.

నాగచతుర్థి, కర్తరీప్రవేశం

---

14 వైశాఖ, శనివార, 4 మే, 3 సవ్వాల్

సూర్యోదయ గం 5-26, అస్త గం 18-27 (ఉ గం 5-50, అ గం 18-36)

తిథి : (వైశాఖ శుక్ల) పంచమి గం 25-03, ఆర్ద్ర నక్షత్ర గం 23-41, సుకర్మయోగ గం 11-42, బవకరణ, చంద్రుడు మిథునమందు.

శ్రీ శంకరాచార్య జన్మదినం (జయన్తి)

---

15 వైశాఖ, ఆదివార, 5 మే, 4 సవ్వాల్

సూర్యోదయ గం 5-26, అస్త గం 18-27 (ఉ గం 5-50, అ గం 18-36)

తిథి : (వైశాఖ శుక్ల) షష్ఠి గం 23-11, పునర్వసు నక్షత్ర గం 22-35, ధృతియోగ గం 9-15, కౌలవకరణ, కర్కాటకమందు చంద్రప్రవేశ గం 16-53.

చందన షష్ఠి (బెంగాల్)

---

16 వైశాఖ, సోమవార, 6 మే, 5 సవ్వాల్

సూర్యోదయ గం 5-25, అస్త గం 18-28 (ఉ గం 5-49, అ గం 18-37)

తిథి : (వైశాఖ శుక్ల) సప్తమి గం 21-06, పుష్యనక్షత్ర గం 21 16, శూలయోగ గం 6-35, గండయోగ గం 27-45, గరకరణ, విష్టికరణ గం 21-06 నుండి పరదినమునకు (29-25 వరకు భద్ర), కర్కాటకమందు చంద్రుడు.

గంగోత్పత్తి, జహ్నుసప్తమి (బెంగాల్), శర్కరా సప్తమి, శ్రీ విద్యారణ్య జన్మదినం.

17 వైశాఖ, మంగళవార, 7 మే, 6 సవ్వాల్

సూర్యోదయ గం 5.25, అస్త గం 18.28 (ఉ గం 5-49, అస్త గం 18.37)

తిథి : (వైశాఖ శుక్ల) అష్టమి గం 18.51, ఆశ్లేషా నక్షత్ర గం 19.47, వృద్ధియోగ గం 24-48, విష్టికరణ గం 7-58 వరకు. సింహమందు చంద్రప్రవేశ గం 19.47.

అపరాజితా దేవీ పూజ

---

18 వైశాఖ, బుధవార, 8 మే, 7 సవ్వాల్

సూర్యోదయ గం 5-24, అస్త గం 18-29 (ఉ గం 5.48, అ గం 18-37)

తిథి : (వైశాఖ శుక్ల) నవమి గం 16-29, మఘా నక్షత్ర గం 18-11, ధ్రువ యోగ గం 21.47, బాలవకరణ, చంద్రుడు సింహమందు.

పడమట దిక్కున శుక్రోదయం, సీతానవమి (బెంగాల్, ఒరిస్సా) చండీపూజ, రామానుజ శ్రీరామ జయంతి.

---

19 వైశాఖ, గురువార, 9 మే, 8 సవ్వాల్

సూర్యోదయ గం 5 23, అస్త గం 18-29 (ఉ గం 5.48, అ గం 18.37)

తిథి : (వైశాఖ శుక్ల) దశమి గం 14.04, పూర్వఫల్గుని నక్షత్ర గం 16-33, వ్యాఘాత యోగ గం 18 43, గరకరణ, విష్టికరణ గం 24-52 నుండి పరదినము వరకు, కన్యయందు చంద్రప్రవేశ గం 22-08.

సుదశావ్రత (ఒరిస్సా), పితృతిథి దశమి, ఏకాదశిన్ని.

---

20 వైశాఖ, శుక్రవార, 10 మే. 9 సవ్వాల్

సూర్యోదయ గం 5-23, అస్త గం 18-30 (ఉ గం 5-47, అ గం 18.38)

తిథి : (వైశాఖ శుక్ల) ఏకాదశి గం 11.40, ఉత్తరఫల్గుని నక్షత్ర గం 14-57, హర్షణ యోగ గం 15-42, విష్టికరణ (భద్ర) గం 11.40 వరకు, కన్యయందు చంద్రుడు, కృత్తికయందు రవి ప్రవేశ గం 26-58.

మోహినీ ఏకాదశి, పెద్ద కర్తరీ ప్రవేశం

పితృతిథి ద్వాదశి, సర్వామత ఏకాదశి

21 వైశాఖ, శనివారం, 11 మే, 10 సవ్వాల్

సూర్యోదయము గం 5 2[illegible], అస్త [illegible] 30 (ఉ గం 5 47, అ గం 18 38)

తిథి : (వైశాఖ శుక్ల) ద్వాదశి [illegible] 9-23, హస్తా నక్షత్ర గం 13-27, వజ్ర [illegible] 14-27, [illegible] చంద్ర ప్రవేశ గం 24-47.

పరశురామ ద్వాదశి రుక్మిణి ద్వాదశి, పిపీతకి ద్వాదశి (బెంగాల్, ఒరిస్సా) శని త్రయోదశీ ప్రదోష.

22 వైశాఖ. ఆదివారం, 12 మే, 11 సవ్వాల్

సూర్యోదయ [illegible] 5 [illegible] అస్త [illegible] 18-3[illegible] (ఉ గం 5-47, అ గం 18-38)

తిథి : (వైశాఖ శుక్ల) త్రయోదశి గం 7 17, చిత్రా నక్షత్ర గం 12-11, సిద్ధి (అస్పష్ట) యోగ [illegible], తైతిల కరణ తులారాశిగు చంద్రుడు.

[illegible] జయంతి ([illegible]), నృసింహ చతుర్దశి, వా తార్క యోగ.

[illegible], 13 మే, 12 సవ్వాల్

సూర్యోదయ గం [illegible]-21, అస్త గం 18 51 (ఉ గం 5 46, అ గం 18-39)

తిథి : (వైశాఖ శుక్ల) చతుర్దశి గం 5 29, పూర్ణిమ గం 28-04, స్వాతీ నక్షత్ర గం 11-1[illegible], వ్యతీపాత యోగ గం 7-32, వణిజకరణ, విష్టికరణ గం 5 29 నుండి 16 46 వరకు వృశ్చికమందు చంద్రప్రవేశ గం 28-45.

చంద్ర గ్రహణం (పూర్తి) భారతదేశమునందు కనిపించును. బుద్ధ పూర్ణిమ, వైశాఖీ పూర్ణిమ, సంపద్గౌరీ వ్రతం, ఫూలాడోల (బెంగాల్), గంధేశ్వర పూజ (బెంగాల్), చూడామణి యోగ, దధ్యన్నాదిదాన

23 వైశాఖ, 1879 శ. క్రీ స 1957, మే 13, సోమవార

ఖగ్రాస చంద్రగ్రహణ.

(చూడామణి యోగ)

ఈ గ్రహణము [illegible] కనిపించును గ్రహణ మోక్ష కాలము పశ్చిమ భారత [illegible] మును తూర్పు భారత దేశములో గ్రహణ మోక్ష కాలమునకు [illegible] చం[illegible] [illegible]

గ్రహణ వివరము

(ఇండియన్ స్టాండర్డు టైమ్)

			గం.	ని.	సె.
గ్రహణ స్పర్శకాల	...	...	26	14	48
నిమీలన కాల	...	...	27	21	36
మధ్య కాల	...	..	28	00	54
ఉన్మీలన కాల	...	...	28	40	12
గ్రహణ మోక్షకాల	...	..	29	47	00
కాంతి మాలిన్యారంభ	...	...	25	11	54
నిర్మలకాంతి కాల	...	...	30	50	00

గ్రాస మానము 1.304 అడుగులు

చంద్రబింబ వ్యాసం 1.0 అడుగు

ఆద్యంత పుణ్యకాల గం 3 — 3 — 12

కొన్ని ముఖ్య పట్టణములకు చంద్రాస్తకాల

పట్టణము	అస్తకాల గం.	ని.	సె.	పట్టణము	అస్తకాల గం.	ని.	సె.
అగర్తలా	28	47	58	బొంబాయి *	30	12	14
అహమ్మదాబాద్ *	30	07	5	కలకత్తా	29	02	21
అలహాబాద్	29	24	50	కటక్	29	15	51
కాశీ	29	20	09	డార్జిలింగ్	28	55	08
భోపాల్	29	6	34	ఢిల్లీ	29	38	27
గౌహతి	28	42	37	షిల్లాంగ్	28	48	08
హైదరాబాద్ *	29	51	01	సిమ్లా	29	34	35
ఇంఫల్	28	36	04	శ్రీనగర్	29	37	10
ఇండూర్ *	29	54	02	ఉజ్జయిన్ *	29	58	41
జయపూర్ *	29	47	05	బెంగుళూర్ *	30	01	24
జోధ్‌పూర్ *	29	59	09	మద్రాస్ *	29	49	56
లక్నో	29	26	19	గ్వాలియర్	29	38	49
నాగపూర్	29	42	58	హరిద్వార్	29	32	39
పాట్నా	29	11	01	కురుక్షేత్ర	29	37	10
పూనా *	30	08	30				

* పెట్టినచోట్ల గ్రహణ మోక్షకాలము కనిపించును.

24 వైశాఖ, మంగళవార, 14 మే, 13 సవ్వాల్

సూర్యోదయ గం 5.21, అస్త గం 18.32 (ఉ గం 5.46, అ గం 18.39)

తిథి : (వైశాఖ కృష్ణ) ప్రతిపత్ గం 27-08, విశాఖ నక్షత్ర గం 10-40, వరీయాన్ యోగ గం 5-22, పరిఘయోగ గం 27-35, బాలవకరణ, వృశ్చికమందు చంద్రుడు.

సూర్యునకు వృషభాది ప్రవేశ గం 13-26, వృషభ సంక్రమణ పుణ్యకాల.

25 వైశాఖ, బుధవార, 15 మే, 14 సవ్వాల్

సూర్యోదయ గం 5.20, అస్త గం 18-32 (ఉ గం 5.46, అ గం 18.39)

తిథి : (వైశాఖ కృష్ణ) ద్వితీయ గం 26-45, అనూరాధా నక్షత్ర గం 10-36, శివయోగ గం 26-14, తైతిలకరణ, వృశ్చికమందు చంద్రుడు.

26 వైశాఖ, గురువార, 16 మే, 15 సవ్వాల్

సూర్యోదయ గం 5.20, అస్త గం 18 33 (ఉ గం 5.45, అ గం 18.40)

తిథి : (వైశాఖ కృష్ణ) తృతీయ గం 26-58, జ్యేష్ఠానక్షత్ర గం 11-07, సిద్ధయోగ గం 25.22, వణిజకరణ విష్టికరణ గం 14-51 నుండి 26-58 వరకు (18-33 వరకు భద్ర), ధనుస్సునందు చంద్రప్రవేశ గం 11-07.

27 వైశాఖ, శుక్రవార, 17 మే, 16 సవ్వాల్

సూర్యోదయ గం 5 20, అస్త గం 18-33 (ఉ గం 5.45, అ గం 18-40)

తిథి : (వైశాఖ కృష్ణ) చతుర్థి గం 27-49, మూల నక్షత్ర గం 12-13, సాధ్యయోగ గం 25-00, బవకరణ, ధనుస్సునందు చంద్రుడు.

28 వైశాఖ, శనివార, 18 మే, 17 సవ్వాల్

సూర్యోదయ గం 5-19, అస్త గం 18.34 (ఉ గం 5.45, అ గం 18.40)

తిథి : (వైశాఖ కృష్ణ) పంచమి గం 29-14, పూర్వాషాఢ నక్షత్ర గం 13-56, శుభయోగ గం 25-05, కౌలవకరణ, మకరమందు చంద్రప్రవేశ గం 20-27.

వివాహమునకు—మీనము గం 26-18.

29 వైశాఖ, ఆదివార, 19 మే, 18 సవ్వాల్

సూర్యోదయ గం 5.19, అస్త గం 18-34 (ఉ గం 5-44, అ గం 18.41)

తిథి : (వైశాఖ కృష్ణ) షష్ఠి అహోరాత్ర, ఉత్తరాషాఢ నక్షత్ర గం 16.10, శుక్ల (శుక్ర) యోగ గం 25-33, గరకరణ, మకరమందు చంద్రుడు.

ఉపనయన వివాహములకు కర్కాటకం గం 9-59, వివాహమునకు కుంభము గం 25-32 (12 చం), మీనమున్ను గం 26-14 (చోరపంచక).

30 వైశాఖ, సోమవార, 20 మే. 19 సవ్వాల్

సూర్యోదయ గం 5-18, అస్త 18-34 (ఉ గం 5-44. అ గం 18 41)

తిథి : (వైశాఖ కృష్ణ) షష్ఠి గం 7-08, శ్రవణ నక్షత్ర గం 18-49, బ్రహ్మ యోగ గం 26-18, వణిజకరణ, విష్టికరణ గం 7.08 నుండి 20-15 వరకు (గం 18-34 నుండి భద్ర) మకరమందు చంద్రుడు.

31 వైశాఖ, మంగళవార, 21 మే, 20 సవ్వాల్

సూర్యోదయ గం 5-18, అస్త గం 18.35 (ఉ గం 5-44, అ గం 18-41)

తిథి : (వైశాఖ కృష్ణ) సప్తమి గం 9-22, ధనిష్ఠా నక్షత్ర గం 21-42, ఐంద్ర యోగ గం 27-12, బవకరణ, కుంభమందు చంద్రప్రవేశ గం 8-14. సూర్యునకు సాయన మిథున (మిథునాయన) ప్రవేశ గం 13-41, షడశీతి పుణ్యకాల, శుచిమాస ప్రారంభ.

జ్యేష్ఠ 1879

1879 శక, 1957-58 క్రీ. సం.

జ్యేష్ఠ మాస.........31 రోజులు

వైదిక మాసం, శుచి (మిథున) మాస

గ్రీష్మ ఋతు, 2వ నెల

జ్యేష్ఠం 1వ తేదీ అయనాంశలు = 23° 15′ 54″.

1 జ్యేష్ఠ, బుధవార, 22 మే, 21 సవ్వాల్

సూర్యోదయ గం 5-18, అస్త గం 18-35 (ఉ గం 5-44, అ గం 18-42)

తిథి : (వైశాఖ కృష్ణ) అష్టమి గం 11.44, శతతార నక్షత్ర గం 24-36, వైధృతి యోగ గం 28-05, కౌలవకరణ, కుంభమందు చంద్రుడు, పితృతిథి నవమి, త్రిలోచనాష్టమి (బెంగాల్), చండీదేవీపూజ.

2 జ్యేష్ఠ, గురువార, 23 మే 22 సవ్వాల్

సూర్యోదయ గం 5-17 అస్త గం 18-37 (ఉ గం 5-43, అ గం 18-42)

తిథి : (వైశాఖ కృష్ణ) నవమి గం 14-07, పూర్వాభాద్ర గం 27-18, విష్కంభ యోగ గం 2-17, ... కరణ గం ...5 నుండి పరదినము నకు, మీనమందు చంద్ర ప్రవేశ గం 20-9

పితృ పక్ష శూన్యం.

3 జ్యేష్ఠ, శుక్రవార, 24 మే, 23 సవ్వాల్

సూర్యోదయ గం 5-17, అస్త గం 18-37 (ఉ గం 5-43, అ గం 18-42)

తిథి : (వైశాఖ కృష్ణ) దశమి గం 15 57, ఉత్తరాభాద్ర అహోరాత్ర, ప్రీతియోగ గం 29-10, విష్టికరణ (భద్ర) గం 15-57వరకు మీనమందు చంద్రుడు సూర్యునకు రోహిణి నక్షత్ర ప్రవేశ గం 3-13.

పితృతిథి దశమి, హనుమజ్జయంతి, (దక్షిణభారతం)

4 జ్యేష్ఠ, శనివార, 25 మే, 24 సవ్వాల్

సూర్యోదయ గం 5 17, అస్త గం 18 37 (ఉ గం 5-43, అ గం 18-43)

తిథి : (వైశాఖ కృష్ణ) ఏకాదశి గం 17-25, ఉత్తరాభాద్ర నక్షత్ర గం 5-37, ఆయుష్మాన్ యోగ గం 29-08, బాలవకరణ, మీనమందు చంద్రుడు.

అపరా ఏకాదశి, జలక్రీడా ఏకాదశి(ఒరిస్సా), సర్వమత ఏకాదశి.

5 జ్యేష్ఠ, ఆదివార, 26 మే, 25 సవ్వాల్

సూర్యోదయ గం 5-16, అస్త గం 18-37 (ఉ గం 5-43, అ గం 18-43)

తిథి : (వైశాఖ కృష్ణ) ద్వాదశి గం 18- 8 రేవతి నక్షత్ర గం 7 25, సౌభాగ్యయోగ గం 28-37, కౌలవకరణ, మేషమందు చంద్రప్రవేశ గం 7-25.

6 జ్యేష్ఠ, సోమవార, 27 మే, 26 సవ్వాల్

సూర్యోదయ గం 5 16, అస్త గం 18-38 (ఉ గం 5-43, అ గం 18-44)

తిథి : (వైశాఖ కృష్ణ) త్రయోదశి గం 8 32, అశ్విని నక్షత్ర గం 8-36, శోభనయోగ గం 27-35, గరకరణ, విష్టికరణ గం 18-33 నుండి పరదినము నకు (రాత్రి భద్ర), మేషమందు చంద్రుడు.

వటసావిత్రీ వ్రతారంభ.

7 జ్యేష్ఠ, మంగళవార, 28 మే, 27 సవ్వాల్

సూర్యోదయము గం 5-16, అస్త గం 18-38 (ఉ గం 5-43, అ గం 18 44)
తిథి : (వైశాఖ కృష్ణ) చతుర్దశి గం 18-08, భరణి నక్షత్ర గం 9-09, అతిగండయోగ గం 26-03, విష్టికరణ గం 6-20 వరకు. వృషభమందు చంద్ర ప్రవేశ గం 15-11.

సావిత్రీ చతుర్దశీ (బెంగాల్) ఫలహారిణీ కాలికాపూజ (బెంగాల్). కర్తరీత్యాగం, కృష్ణాంగారక చతుర్దశి, వాజసనేయి అమావాస్య.

---

8 జ్యేష్ఠ, బుధవార, 29 మే, 28 సవ్వాల్

సూర్యోదయ గం 5-16, అస్త గం 18-39 (ఉ గం 5 43, అ గం 18-44)
తిథి : (వైశాఖ కృష్ణ) అమావాస్య గం 17-09, కృత్తికా నక్షత్ర గం 9-05, సుకర్మయోగ గం 24-04, చతుష్పాత్ కరణ, వృషభమందు చంద్రుడు.

సావిత్రీ అమావాస్య (ఒరిస్సా), వటసావిత్రీ వ్రతం.

---

9 జ్యేష్ఠ, గురువార, 30 మే, 29 సవ్వాల్

సూర్యోదయ గం 5-16, అస్త గం 18-39 (ఉ గం 5-42, అ గం 18 45)
తిథి . (జ్యేష్ఠ శుక్ల) ప్రతిపత్ గం 15-39, రోహిణి నక్షత్ర గం 8 30, ధృతియోగ గం 21-42, బవకరణ, మిథునమందు చంద్రప్రవేశ గం 20-02, వివాహమునకు మకరం గం 22-29 రాజపంచక, వివాహమునకు కుంభమున్ను గం 24-48, మీనమున్ను గం 25-30,

పితృతిథి ప్రతిపత్, దశహరా స్నానారంభ, హోలి ధర్నుడే.

---

10 జ్యేష్ఠ, శుక్రవార, 31 మే, 1 జిలఖాద్

సూర్యోదయ గం 5-15, అస్త గం 18 39 (ఉ గం 5-42. అ గం 18 45)
తిథి . (జ్యేష్ఠ శుక్ల) ద్వితీయ గం 13-44, మృగశిర్ష నక్షత్ర గం 7-28, శూలయోగ గం 19-02, కౌలవకరణ, మిథునమందు చంద్రుడు.

రంభాతృతీయ, పితృతిథి ద్వితీయ, తృతీయయున్ను.

---

11 జ్యేష్ఠ, శనివార, 1 జూన్, 2 జిలఖాద్

సూర్యోదయ గం 5-15, అస్త గం 18-40 (ఉ గం 5-42, అ గం 18-45)

తిథి : (జ్యేష్ఠశుక్ల) తృతీయ గం 11-32, ఆర్ద్రా నక్షత్ర గం 6-07, పునర్వసు నక్షత్ర గం 28-33. గండయోగ గం 16-08, గరకరణ, విష్టికరణ గం 22-20 నుండి పరదినమునకు, కర్కాటకమున చంద్రప్రవేశ గం 22-57.

రంభాతృతీయ (బెంగాల్), ప్రతాప జయంతి (రాజస్థాన్).

12 జ్యేష్ఠ, ఆదివార, 2 జూన్, 3 జిలఖాడ్

సూర్యోదయ గం 5-15, అస్త గం 18-40 (ఉ గం 5-42, అ గం 18-46)

తిథి : (జ్యేష్ఠ శుక్ల) చతుర్థి గం 9-03, పుష్య నక్షత్ర గం 26-52, వృద్ధి యోగ గం 18-06, విష్టికరణ (భద్ర) గం9-03 వరకు, కర్కాటకమందు చంద్రుడు ఉపనయనమునకు కర్కాటకము గం 9-3.

ఉమా చతుర్థి (బెంగాల్, ఒరిస్సా), మహాదేవ వివాహ (ఒరిస్సా), గురు అర్జునదేవ్ నిర్యాణ దినము (పంజాబ్).

13 జ్యేష్ఠ, సోమవార, 3 జూన్, 4 జిలఖాడ్

సూర్యోదయ గం 5-15, అస్త గం 18-41 (ఉ గం 5-42, అ గం 18-46)

తిథి : (జ్యేష్ఠ శుక్ల) పంచమి గం 6-40 షష్ఠి గం 28-11, ఆశ్లేష నక్షత్ర గం 25-11, ధ్రువయోగ గం 10-01, బాలవకరణ, సింహమందు చంద్రప్రవేశ గం 25-11.

అరణ్య గౌరీవ్రత, వింధ్యవాసినీ దేవీపూజ, అరణ్యషష్ఠి (బెంగాల్) స్కందషష్ఠి, శీతలాషష్ఠి (ఒరిస్సా).

14 జ్యేష్ఠ, మంగళవార, 4 జూన్, 5 జిలఖాడ్

సూర్యోదయ గం 5-15, అస్త గం 18-41 (ఉ గం 5-42, అ గం 18-46)

తిథి : (జ్యేష్ఠ శుక్ల) సప్తమి గం 25-48, మఘా నక్షత్ర గం 23-35, వ్యాఘాత యోగ గం 6 57, హర్షణయోగ గం 27-57 గరకరణ, విష్టికరణ గం 25-48 నుండి గం 29-15 వరకు (భద్ర) పరదినమునకు, సింహమందు చంద్రుడు.

15 జ్యేష్ఠ; బుధవారి, 5 జూన్, 6 జిలఖాడ్

సూర్యోదయ గం 5-15 అస్త గం 18-41 (ఉ గం 5-42, అ గం 18-47)

తిథి : (జ్యేష్ఠ శుక్ల) అష్టమి గం 23-34. పూర్వఫల్గుని నక్షత్రం గం 22-07, వజ్రయోగ గం 25-6, విష్టికరణగం 12-41 వరకు, కన్యయందు చంద్రప్రవేశ గం 27-46.

శుక్లా దేవీపూజ.

16 జ్యేష్ఠ, గురువార, 6 జూన్, 7 జిలఖాద్

సూర్యోదయ గం 5-15, అస్త గం 18-42 (ఉ గం 5 42, అ గం 18-47)
తిథి : (జ్యేష్ఠ శుక్ల) నవమి గం 21-31, ఉత్తరఫల్గుని నక్షత్ర గం 20-51, సిద్ధి (అస్పృక్) యోగ గం 22-24, బాలవకరణ, కన్యయందు చంద్రుడు. ఉపనయన వివాహములకు సింహం గం11-57 రాజపంచక, వివాహమునకు మీనం గం 25-4

బ్రహ్మాణీ దేవీ పూజ.

17 జ్యేష్ఠ, శుక్రవార, 7 జూన్, 8 జిలఖాద్

సూర్యోదయ గం 5-15, అస్త గం 18-42 (ఉ గం 5-42 అ గం 18-48)
తిథి : (జ్యేష్ఠ శుక్ల) దశమి గం 19-43, హస్త నక్షత్ర గం 19-49, వ్యతీపాత యోగ గం 19-54, తైతిల కరణ, కన్యయందు చంద్రుడు, మృగశీర్షయందు రవి ప్రవేశ గం 21-03, వివాహమునకు మీనం గం 25-0.

దశ హరాగంగా.

18 జ్యేష్ఠ, శనివార, 8 జూన్, 9 జిలఖాద్

సూర్యోదయ గం 5-15, అస్త గం 18-43 (ఉ గం 5-42, అ గం 18-48)
తిథి : (జ్యేష్ఠ శుక్ల) ఏకాదశి గం 18-12, చిత్రా నక్షత్ర గం 19-03, వరీయాన్ యోగ గం 17-38, వణిజకరణ, విష్టికరణ (భద్ర) గం6-57 నుండి 18-12 వరకు. తులయందు చంద్రప్రవేశ గం 7-24. ఉపనయన వివాహములకు కర్కాటక గం 8-40.

సర్వమత ఏకాదశి, నిర్జలైకాదశి, దేవవివాహ ఏకాదశి (ఒరిస్సా).

19 జ్యేష్ఠ, ఆదివార, 9 జూన్, 10 జిలఖాద్

సూర్యోదయ గం 5-15, అస్త గం 18 43 (ఉ గం 5-42, అ గం 18-48)
తిథి : (జ్యేష్ఠ శుక్ల) ద్వాదశి గం 16-59, స్వాతీ నక్షత్ర గం 18-36, పరిఘ యోగ గం 15-36, బవకరణ, తులయందు చంద్రుడు, ఉపనయన వివాహములకు కర్కాటకం గం 8-36.

శ్రీ రామలక్ష్మణ ద్వాదశి, చంపక ద్వాదశి (ఒరిస్సా), విట్-సన్-డే పెంట్ కాస్ట్ (తిరువాన్కూర్ కొచ్చిన్).

20 జ్యేష్ఠ, సోమవార, 10 జూన్, 11 జిలఖాద్

సూర్యోదయ గం 5-15, అస్త గం 18-44 (ఉ గం 5-42, అ గం 18-48)

తిథి : (జ్యేష్ఠ శుక్ల) త్రయోదశి గం 16 06, విశాఖ నక్షత్ర గం 18.30, శివయోగ గం 13.51, తైతిలకరణ, వృశ్చికమందు చంద్రప్రవేశ గం 12.29.

---

21 జ్యేష్ఠ, మంగళవార, 11 జూన్, 12 జిలఖాడ్

సూర్యోదయ గం 5-15, అస్త గం 18-44 (ఉ గం 5.43, అ గం 18.49)
తిథి : (జ్యేష్ఠ శుక్ల) చతుర్దశి గం 15-36, అనూరాధా నక్షత్ర గం 18.46, సిద్ధయోగ గం 12.24, వణిజకరణ, విష్టికరణ గం 15-36 నుండి 27.34 వరకు, (గం 18-44 నుండి భద్ర) వృశ్చికమందు చంద్రుడు.

నృసింహ జయంతి (రామానుజీయ), చంపక చతుర్దశి (బెంగాల్), వటసావిత్రీ వ్రత (దక్షిణ దేశం), పితృతిథి చతుర్దశి.

---

22 జ్యేష్ఠ, బుధవార, 12 జూన్, 13 జిలఖాడ్

సూర్యోదయ గం 5 15, అస్త గం 18.44 (ఉ గం 5 43, అ గం 18 49)
తిథి : (జ్యేష్ఠ శుక్ల) పూర్ణిమ గం 15-32, జ్యేష్ఠ నక్షత్ర గం 19 28, సాధ్య యోగ గం 11-17, బవకరణ, ధనుస్సునందు చంద్రప్రవేశ గం 19.28.

స్నానయాత్రా (బెంగాల్, ఒరిస్సా), మహాజ్యేష్ఠీ, తిలపాత్రదాన, పితృతిథి పూర్ణిమ.

---

23 జ్యేష్ఠ, గురువార, 13 జూన్, 14 జిలఖాడ్

సూర్యోదయ గం 5-15, అస్త గం 18.45 (ఉ గం 5-43, అ గం 18-49)
తిథి : (జ్యేష్ఠ కృష్ణ) ప్రతిపత్ గం 15-55, మూల నక్షత్ర గం 20.37, శుభయోగ గం 10-32, కౌలవకరణ, ధనుస్సునందు చంద్రుడు.

వృషభపూజ, హాలప్రవహణ.

---

24 జ్యేష్ఠ, శుక్రవార, 14 జూన్, 15 జిలఖాడ్

సూర్యోదయ గం 5-15 అస్త గం 18-45 (ఉ గం 5-43, అ గం 18.50)
తిథి : (జ్యేష్ఠ కృష్ణ) ద్వితీయ గం 16.47, పూర్వాషాఢా నక్షత్ర గం 22-14, శుక్ల (శుక్ర) యోగ గం 10-09, గరకరణ, మకరమందు చంద్రప్రవేశ గం28-42.
సూర్యునకు మిథున ప్రవేశ గం 20-06. మిథున సంక్రమణ పుణ్యకాల.

25 జ్యేష్ఠ, శనివార, 15 జూన్, 16 జిలఖాద్

సూర్యోదయ గం 5-15, అస్త గం 18-45 (ఉ గం 5-43, అ గం 18-50)
తిథి : (జ్యేష్ఠ కృష్ణ) తృతీయ గం 18-08, ఉత్తరాషాఢా నక్షత్ర గం24-19. బ్రహ్మయోగ గం 10-10, వణిజకరణ, విష్టికరణ (భద్ర) గం 5-27 నుండి 18-08 వరకు. మకరమందు చంద్రుడు, ఉపనయనమునకు సింహం గం 11-24 (6లో చంద్రుడు). వివాహమునకు మీనం గం 24-29.

26 జ్యేష్ఠ, ఆదివార, 16 జూన్, 17 జిలఖాద్

సూర్యోదయ గం 5-15, అస్త గం 18-45 (ఉ గం 5-43, అ గం 18-50)
తిథి : (జ్యేష్ఠ కృష్ణ) చతుర్థి గం 19-55, శ్రవణ నక్షత్ర గం 26-49, ఐంద్ర యోగ గం 10-31, బవకరణ, మకరమందు చంద్రుడు. ఉపనయన వివాహములకు సింహం గం 11-20 (6లో చంద్రుడు), వివాహమునకు కుంభము గం 28-48 (12లో చంద్రుడు).

27 జ్యేష్ఠ, సోమవార, 17 జూన్, 18 జిలఖాద్

సూర్యోదయ గం 5-16, అస్త గం 18-46, (ఉ గం 5-43, అ గం 18-51)
తిథి : (జ్యేష్ఠ కృష్ణ) పంచమి గం 22-04, ధనిష్ఠా నక్షత్ర అహోరాత్ర, వైధృతియోగ గం11-11 కౌలవకరణ, కుంభమందు చంద్రప్రవేశం గం16-11. వివాహమునకు సింహం గం 11-16, వివాహమునకు కుంభము గం 23-38.

28 జ్యేష్ఠ, మంగళవార, 18 జూన్, 19 జిలఖాద్

సూర్యోదయ గం 5-16, అస్త గం 18-46, (ఉ గం 5-44, అ గం 18-51)
తిథి : (జ్యేష్ఠ కృష్ణ) షష్ఠి గం 24-25, ధనిష్ఠా నక్షత్ర గం 5-36, విష్కంభ యోగ గం 12-03, గరకరణ, విష్టికరణ గం 24 25 నుండి (గం 29-16 వరకు భద్ర) పరదినమునకు, కుంభమందు చంద్రుడు.

29 జ్యేష్ఠ, బుధవార, 19 జూన్, 20 జిలఖాద్

సూర్యోదయ గం 5-16, అస్త గం 18-46 (ఉ గం 5-44, అ గం 18-51)
తిథి : (జ్యేష్ఠ కృష్ణ) సప్తమి గం 26-46, శతతార నక్షత్ర గం 8-33, ప్రీతి యోగ గం 13-00, విష్టికరణ గం 13-35 వరకు మీనమందు చంద్రప్రవేశ గం 28-44.

కృష్ణానదీ పుష్కర ప్రవేశం.

30 జ్యేష్ఠ, గురువార, 20 జూన్, 21 జిలఖాడ్

సూర్యోదయ గం 5-16, అస్త గం 18 47, (ఉ గం 5-44, అ గం 18-51)
తిథి : (జ్యేష్ఠ కృష్ణ) అష్టమి గం 28-54, పూర్వాభాద్రా నక్షత్ర గం 11-26, ఆయుష్మాన్ యోగ గం 13-52, బాలవకరణ, మీనమందు చంద్రుడు.

త్రిలోచన పూజ.

31 జ్యేష్ఠ, శుక్రవార, 21 జూన్, 22 జిలఖాడ్

సూర్యోదయ గం 5-16, అస్త గం 18-47 (ఉ గం 5 44, అ గం 18-51)
తిథి : (జ్యేష్ఠ కృష్ణ) నవమి అహోరాత్ర, ఉత్తరాభాద్ర నక్షత్ర గం 14-03, సౌభాగ్యయోగ గం 14-30, తైతిలకరణ. మీనమందు చంద్రుడు. సూర్యునకు ఆర్ద్రానక్షత్ర ప్రవేశ గం 20-10.
సూర్యునకు కర్కటాయన ప్రవేశ గం 21-51, దక్షిణాయన పుణ్యకాల, వర్షర్తు (నభోమాస) ప్రారంభ.

ఆషాఢ 1879

1879 శక, 1957-58 క్రీ. సం.

ఆషాఢ మాస.........31 రోజులు

వైదిక మాసం : నభో (కర్కట) మాస

వర్ష ఋతు, 1వ నెల

ఆషాఢ 1వ తేదీ అయనాంశలు = 23° 15′ 59″.

1 ఆషాఢ, శనివార, 22 జూన్, 23 జిలఖాడ్

సూర్యోదయ గం 5-17, అస్త గం 18-47 (ఉ గం 5-44, అ గం 18-52)
తిథి : (జ్యేష్ఠ కృష్ణ) నవమి గం 6-36, రేవతి నక్షత్ర గం 16-10, శోభన యోగ గం 14 45, గరకరణ, విష్టికరణ గం 19-09 నుండి పరదినమునకు మేష మందు చంద్రప్రవేశ గం 16 10.

2 ఆషాఢ, ఆదివార, 23 జూన్, 24 జిలఖాడ్

సూర్యోదయ గం 5 17, అస్త గం 18-47. (ఉ గం 5 45, అ గం 18-52)
తిథి : (జ్యేష్ఠ కృష్ణ) దశమి గం 7-42, అశ్విని నక్షత్ర గం 17 40, అతిగండ యోగ గం14-29. విష్టికరణ, (భద్ర) గం7-42 వరకు మేషమందు చంద్రుడు.

3 ఆషాఢ, సోమవార, 24 జూన్, 25 జిలఖాడ్

సూర్యోదయ గం 5-17, అస్త గం 18-47, (ఉ గం 5 45, అ గం 18-52)
తిథి : (జ్యేష్ఠ కృష్ణ) ఏకాదశి గం 8 05, భరణి నక్షత్ర గం 18-25, సుకర్మ యోగ గం 13-39 బాలవకరణ, వృషభమందు చంద్రప్రవేశ గం 24 30.

యోగినీ ఏకాదశి, సర్వమత ఏకాదశి.

4 ఆషాఢ, మంగళవార, 25 జూన్, 26 జిలఖాడ్

సూర్యోదయ గం 5-17, అస్త గం 18 48, (ఉ గం 5-45, అ గం 18-52)
తిథి : (జ్యేష్ఠ కృష్ణ) ద్వాదశి గం 7-41, కృత్తికా నక్షత్ర గం 18-25, ధృతియోగ గం 12 12, తైతిలకరణ, వృషభమందు చంద్రుడు.

5 ఆషాఢ, బుధవార, 26 జూన్, 27 జిలఖాడ్

సూర్యోదయ గం 5-18, అస్త గం 18-48 (ఉ గం 5-45, అ గం 18-52)
తిథి : (జ్యేష్ఠ కృష్ణ) త్రయోదశి గం 6 33, చతుర్దశి గం 28-45, రోహిణి నక్షత్ర గం 17-43, శూలయోగ గం 10-09, వణిజకరణ, విష్టికరణ గం 6-33 నుండి 17 39 వరకు, మిథునమందు చంద్రప్రవేశ గం 29-07.

6 ఆషాఢ, గురువార, 27 జూన్, 28 జిలఖాడ్

సూర్యోదయ గం 5-18, అస్త గం 18-48, (ఉ గం 5-46, అ గం 18-53)
తిథి : (జ్యేష్ఠ కృష్ణ) అమావాస్య గం 26-23, మృగశిర నక్షత్ర గం 16-24, గండ యోగ గం 7-35, వృద్ధియోగ గం 28-34, చతుష్పాత్ కరణ, మిథున మందు చంద్రుడు.

వటసావిత్రీ వ్రత, అందరకును అమావాస్య.

7 ఆషాఢ, శుక్రవార, 28 జూన్, 29 జిలఖాడ్

సూర్యోదయ గం 5-18, అస్త గం 18-48 (ఉ గం 5-46, అ గం 18-53)
తిథి : (ఆషాఢ శుక్ల) ప్రతిపత్ గం 28 37, ఆర్ద్రా నక్షత్ర గం 14-36, ధ్రువయోగ గం 25 13, కింస్తుఘ్నకరణ, మిథునమందు చంద్రుడు.

8 ఆషాఢ, శనివార, 29 జూన్, 30 జిలఖాడ్

సూర్యోదయ గం 5-18, అస్త గం 18-48 (ఉ గం 5-46, అ గం 18-53)
తిథి : (ఆషాఢ శుక్ల) ద్వితీయ గం 20-35, పునర్వసు నక్షత్ర గం 12.28, వ్యాఘాత యోగ గం 21-40, బాలవకరణ, కర్కాటకమందు చంద్రప్రవేశ గం 7-01.

రథయాత్ర, మనోరథ ద్వితీయావ్రత.

9 ఆషాఢ, ఆదివార, 30 జూన్, 1 జిల్‌హిజ్జ

సూర్యోదయ గం 5.19, అస్త గం 18-48 (ఉ గం 5-46, అ గం 18-53)

తిథి : (ఆషాఢ శుక్ల) తృతీయ గం 17-28, పుష్య నక్షత్ర గం 10-11, హర్షణయోగ గం 18 03, తైతిలకరణ, విష్టికరణ, గం 27-55 నుండి పరదినము నకు, కర్కాటకమందు చంద్రుడు.

పుష్యార్కయోగ.

10 ఆషాఢ, సోమవార, 1 జూలై, 2 జిల్‌హిజ్జ

సూర్యోదయ గం 5-19, అస్త గం 18-48 (ఉ గం 5-47, అ గం 18-53)

తిథి : (ఆషాఢ శుక్ల) చతుర్థి గం 14-23, ఆశ్లేషా నక్షత్ర గం 7-58, వజ్ర యోగ గం 14-27, విష్టికరణ, గం 5-19 నుండి (భద్ర) 14-23 వరకు. సింహ మందు చంద్రప్రవేశ గం 7.58.

పితృతిధి చతుర్థి, పంచమియున్ను.

11 ఆషాఢ, మంగళవార, 2 జూలై, 3 జిల్‌హిజ్జ

సూర్యోదయ గం 5-19, అస్త గం 18-48 (ఉ గం 5-47, అ గం 18-53)

తిథి : (ఆషాఢ శుక్ల) పంచమి గం 11-28, మఘ నక్షత్ర గం 5-44, పూర్వ ఫల్గుని నక్షత్ర గం 27-50, సిద్ధి (అస్పృక్) యోగ గం 11-01, బాలవకరణ సింహమందు చంద్రుడు.

స్కంద పంచమి, కుమార షష్ఠి.

12 ఆషాఢ, బుధవార, 3 జూలై, 4 జిల్‌హిజ్జ

సూర్యోదయ గం 5 20, అస్త గం 18-48 (ఉ గం 5-47, అ గం 18-53

తిథి : (ఆషాఢ శుక్ల) షష్ఠి గం 8-51, ఉత్తర ఫల్గుని నక్షత్ర గం 26-1 వ్యతీపాత యోగ గం 7-49, వరీయాన్ యోగ గం 28-56, తైతిలకరణ, క యందు చంద్రప్రవేశ గం 9-25.

షడశీతి ముఖం, హీరా పంచమి (ఒరిస్సా), కుమారషష్ఠి (బెంగాల్ కర్దమషష్ఠి (బెంగాల్), వివస్వత్సప్తమి.

13 ఆషాఢ, గురువార, 4 జూలై, 5 జిల్‌హిజ్జ

సూర్యోదయ గం 5-20, అస్త గం 18-48 (ఉ గం 5-48, అ గం 18-5

తిథి : (ఆషాఢ శుక్ల) సప్తమి గం 5 37. అష్టమి గం 28 48, హస్తానక్షత్ర గం [illegible]-12 [illegible] యోగ గం 26-24, వణిజకరణం, విష్టికరణ గం 6-37 నుండి 17-45 వరకు. [illegible] యందు చంద్రుడు.

[illegible] దేవి పూజ. పరశురామాష్టమి (ఒరిస్సా), ఖార్చీ పూజ ([illegible]).

14 ఆషాఢ, [illegible] వార. 5 జూలై, 6 జిల్‌హిజ్జ

సూర్యోదయము గం 5-[illegible], అస్త గం 18-48 (ఉ గం 5-48, అ గం 18-53)

తిథి : (ఆషాఢ శుక్ల) నవమి గం 27-27, చిత్ర నక్షత్ర గం 24-38, శివ యోగ గం 21-14, బాలవకరణం, తులయందు చంద్రప్రవేశ గం 12 49, పునర్వసు నందు సూర్యప్రవేశ గం 19-41.

ఐంద్రీ దేవీపూజ.

15 ఆషాఢ, శనివార, 6 జూలై, 7 జిల్‌హిజ్జ

సూర్యోదయము గం 5 21, అస్త గం 18-48 (ఉ గం 5-48, అ గం 18-53)

తిథి : (ఆషాఢ శుక్ల) దశమి గం 26 53, స్వాతి నక్షత్ర గం 24-21, సిద్ధ యోగ గం 22-26, తైతిల కరణం, తులయందు చంద్రుడు.

మహాలక్ష్మి వ్రతారంభ.

16 ఆషాఢ, ఆదివార, 7 జూలై, 8 జిల్‌హిజ్జ

సూర్యోదయము గం 5-21, అ గం 18-48 (ఉ గం 5-49, అ గం 18-53)

తిథి : (ఆషాఢ శుక్ల) ఏకాదశి గం 26-06, విశాఖ నక్షత్ర గం 24-35, [illegible] యోగ గం 21 [illegible], వణిజకరణం, విష్టికరణ గం 14-19 నుండి గం 26-05 [illegible] గం 16-46 వరకు భద్ర), వృశ్చికమందు చంద్రప్రవేశ గం 18-29.

[illegible] ఏకాదశి, పునర్యాత్ర (బెంగాల్, ఒరిస్సా). హరిశయన [illegible], [illegible] నారాయణ ఏకాదశి (ఒరిస్సా), గోపద్మ వ్రతారంభ, [illegible].

17 ఆషాఢ, సోమవార, 8 జూలై, 9 జిల్‌హిజ్జ

సూర్యోదయము గం 5-22, అస్త గం 18-48 (ఉ గం 5-49, అ గం 18-53)

తిథి : (ఆషాఢ శుక్ల) ద్వాదశి గం 26-04, అనూరాధా నక్షత్ర గం 25-14, శుభయోగ గం 19-55, బవకరణం, వృశ్చికమందు చంద్రుడు.

ప్రస్వాపనోత్సవ, శ్రీకృష్ణ ద్వాదశి, చాతుర్మాస్య వ్రతారంభ,

18 ఆషాఢ, మంగళవార, 9 జూలై, 10 జిల్ హిజ్జ

సూర్యోదయ గం 5-22, అస్త గం 18-48 (ఉ గం 5-49, అ గం 18-53)
తిథి : (ఆషాఢ శుక్ల) త్రయోదశీ గం 26-27, జ్యేష్ఠా నక్షత్ర గం 26-17, శుక్ల (శుక్ర) యోగ గం 19-08, కౌలవకరణ, ధనుస్సునందు చంద్రప్రవేశ గం 26-17.

ఇదుజ్జుహా (బక్రీద్). జ్యేష్ఠాభిషేక (శ్రీరంగ).

---

19 ఆషాఢ, బుధవార, 10 జూలై, 11 జిల్ హిజ్జ

సూర్యోదయ గం 5-22, అస్త గం 18-48 (ఉ గం 5-49, అ గం 18-53)
తిథి : (ఆషాఢ శుక్ల) చతుర్దశీ గం 27-12, మూల నక్షత్ర గం 27-43, బ్రహ్మయోగ గం 18-40, గరకరణ, విష్టికరణ గం 27-12 నుండి పరదినమునకు (గం 29-23 వరకు భద్ర), ధనుస్సునందు చంద్రుడు.

శివశయన చతుర్దశీ (ఒరిస్సా), చాతుర్మాస్య చతుర్దశీ (జైన)

---

20 ఆషాఢ, గురువార, 11 జూలై, 12 జిల్ హిజ్జ

సూర్యోదయ గం 5-23, అస్త గం 18-48 (ఉ గం 5-50, అ గం 18-53)
తిథి : (ఆషాఢ శుక్ల) పూర్ణిమ గం 28-20, పూర్వాషాఢ నక్షత్ర అహోరాత్ర ఐంద్రయోగ గం 18-30, విష్టికరణ గం 15-46 వరకు, ధనుస్సునందు చంద్రుడు.

గురుపూర్ణిమ, వ్యాసపూజ, కోకిలావ్రత, శివశయనోత్సవ, మహాషాఢీ, అన్నపానాదిదాన.

---

21 ఆషాఢ, శుక్రవార, 12 జూలై, 13 జిల్ హిజ్జ

సూర్యోదయ గం 5-23, అస్త గం 18-48 (ఉ గం 5-50, అ గం 18-53)
తిథి : (ఆషాఢ కృష్ణ) ప్రతిపత్ అహోరాత్ర, పూర్వాషాఢా నక్షత్ర గం 5-30, వైధృతియోగ గం 18-37, బాలవకరణ, మకరమందు చంద్రప్రవేశ గం 12.00,

---

22 ఆషాఢ, శనివార, 13 జూలై, 14 జిల్ హిజ్జ

సూర్యోదయ గం 5-24, అస్త గం 18-48 (ఉ గం 5-51, అ గం 18-53)
తిథి : (ఆషాఢ కృష్ణ) ప్రతిపత్ గం 5-50, ఉత్తరాషాఢ నక్షత్ర గం 7-39, విష్కంభయోగ గం 19-00, కౌలవకరణ, మకరమందు చంద్రుడు.

అశూన్య శయన వ్రత, చాతుర్మాస్య ద్వితీయ.

23 ఆషాఢ, ఆదివార, 14 జూలై, 15 జిల్‌హిజ్జ

సూర్యోదయ గం 5-24, అస్త గం 18-47 (ఉ గం 5-51, అ గం 18-53)
తిథి : (ఆషాఢ కృష్ణ) ద్వితీయ గం 7-40, శ్రవణ నక్షత్ర గం 10-08, ప్రీతి యోగ గం 19-39, గరకరణ, విష్టికరణ గం 20-50 నుండి పరదినమునకు. కుంభమందు చంద్రప్రవేశ గం 23-29.

---

24 ఆషాఢ, సోమవార, 15 జూలై, 16 జిల్‌హిజ్జ

సూర్యోదయ గం 5-24, అస్త గం 18-47 (ఉ గం 5-51, అ గం 18-53)
తిథి : (ఆషాఢ కృష్ణ) తృతీయ గం 9-50, ధనిష్ఠా నక్షత్ర గం 12-54, ఆయుష్మాన్ యోగ గం 20-31, విష్టికరణ (భద్ర) గం 9-56 వరకు, కుంభమందు చంద్రుడు.

---

25 ఆషాఢ, మంగళవార, 16 జూలై, 17 జిల్‌హిజ్జ

సూర్యోదయ గం 5-25, అస్త గం 18-47 (ఉ గం 5-52, అ గం 18-53)
తిథి : (ఆషాఢ కృష్ణ) చతుర్థి గం 12-11, శతతార నక్షత్ర గం 15-51, సౌభాగ్యయోగ గం 21-29, బాలవకరణ, కుంభమందు చంద్రుడు.
సూర్యునకు కర్కాటక ప్రవేశ గం7-01, కర్కాటక సంక్రమణ పుణ్యకాల, భౌమచతుర్థి, మానసపూజ ప్రారంభ (బెంగాల్), పితృతిథి పంచమి.

---

26 ఆషాఢ, బుధవార, 17 జూలై, 18 జిల్‌హిజ్జ

సూర్యోదయ గం 5-25, అస్త గం 18-47 (ఉ గం 5-52, అ గం 18-53)
తిథి : (ఆషాఢ కృష్ణ) పంచమి గం 14-38, పూర్వాభాద్ర నక్షత్ర గం18-52, శోభనయోగ గం 22-29, తైతిలకరణ, మీనమందు చంద్రప్రవేశ గం 12-07.

నాగపంచమి (బెంగాల్), పితృతిథి శూన్యం.

---

27 ఆషాఢ, గురువార, 18 జూలై, 19 జిల్‌హిజ్జ.

సూర్యోదయ గం 5-26, అస్త గం 18-46 (ఉ గం 5-53, అ గం 18-52)
తిథి : (ఆషాఢ కృష్ణ) షష్ఠి గం 16-57, ఉత్తరాభాద్ర నక్షత్ర గం21-44. అతిగండ యోగ గం 23-20, వణిజకరణ, విష్టికరణ గం 16-57 నుండి (రాత్రి భద్ర) పరదినమునకు. మీనమందు చంద్రుడు

28 ఆషాఢ, శుక్రవార, 19 జూలై, 20 జిల్‌హిజ్జ
సూర్యోదయ గం 5 26, అస్త గం 18-46 (ఉ గం 5 53, అ గం 18 52)
తిథి : (ఆషాఢ కృష్ణ) సప్తమి గం 18-58 రేవతి నక్షత్ర గం 24-16, సుకర్మ యోగ గం 23-54, కౌలవకరణ గం 6-57 వరకు. మేషమందు చంద్రప్రవేశ గం 24-16, పుష్యమందు సూర్యప్రవేశ గం 19-19.

29 ఆషాఢ, శనివార, 20 జూలై, 21 జిల్‌హిజ్జ
సూర్యోదయ గం 5-27, అస్త గం 18-46 (ఉ గం 5-53, అ గం 18-52)
తిథి : (ఆషాఢ కృష్ణ) అష్టమి గం 20-27, అశ్విని నక్షత్ర గం 26-15, ధృతియోగ 24-03, బాలవకరణ. మేషమందు చంద్రుడు.
కేర్ పూజ (త్రిపుర).

30 ఆషాఢ, ఆదివార, 21 జూలై, 22 జిల్‌హిజ్జ
సూర్యోదయ గం 5-27, అస్త గం 18-45 (ఉ గం 5-53, అ గం 18-52)
తిథి : (ఆషాఢ కృష్ణ) నవమి గం 21-15. భరణి నక్షత్ర గం 27-31, శూల యోగ గం 23-38, తైతిలకరణ. మేషమందు చంద్రుడు.
ఐంద్రీదేవీ పూజ.

31 ఆషాఢ, సోమవార, 22 జూలై, 23 జిల్‌హిజ్జ
సూర్యోదయ గం 5-28, అస్త గం 18-45 (ఉ గం 5-54, అ గం 18 51)
తిథి : (ఆషాఢ కృష్ణ) దశమి గం 21-14, కృత్తిక నక్షత్ర గం 27-59, గండయోగ గం 22-34, వణిజకరణ, విష్టికరణ గం 9-14 నుండి 21-14 వరకు (గం 18-45 వరకు భద్ర), వృషభమందు చంద్రప్రవేశ గం 9-42.

శ్రావణ 1879

1879 శక, 1957-58 క్రీ. సం.

శ్రావణ మాస.........31 రోజులు

వైదిక మాసం : నభస్య (సింహ) మాస

వర్ష ఋతు, 2 వ నెల

శ్రావణ 1వ తేదీ అయనాంశలు = 23° 16′ 04″.

1 శ్రావణ, మంగళవార, 23 జూలై, 24 జిల్‌హిజ్జ
సూర్యోదయ గం 5-28, అస్త గం 18-45 (ఉ గం 5-54, అ గం 18-51)
తిథి : (ఆషాఢ కృష్ణ) ఏకాదశి గం 20 24. రోహిణీ నక్షత్ర గం 27-37, వృద్ధియోగ గం 20-50, బవకరణ, వృషభమందు చంద్రుడు.

సూర్యుని సాయన సింహ (సింహాయన) ప్రవేశ గం 8-46, హరి సగ పుణ్యకాల, నభస్యమాస ప్రారంభ, కామికా ఏకాదశి, స్మార్త ఏకాదశి.

2 శ్రావణ, బుధవార, 24 జూలై, 25 జిల్‌హిజ్జ

సూర్యోదయ గం 5-28, అస్త గం 18-44 (ఉ గం 5-54, అ గం 18-51)

తిథి : (ఆషాఢ కృష్ణ) ద్వాదశి గం 18-42, మృగశీర్ష నక్షత్ర గం 26-28, ధ్రువ యోగ గం 18-26. కౌలవ కరణ, మిధునమందు చంద్రప్రవేశ గం 15-08.

3 శ్రావణ, గురువార, 25 జూలై, 26 జిల్‌హిజ్జ

సూర్యోదయ గం 5-29, అస్త గం 18-44 (ఉ గం 5-54, అ గం 18-51)

తిథి : (ఆషాఢ కృష్ణ) త్రయోదశి గం 16-18, ఆర్ద్రా నక్షత్ర గం 24-39, వ్యాఘాత యోగ గం 15-27, గరకరణ, విష్టికరణ గం 16-18 నుండి 26-49 వరకు (గం 18-44 నుండి భద్ర), మిథునమందు చంద్రుడు.

పితృతిథి త్రయోదశి.

4 శ్రావణ, శుక్రవార, 26 జూలై, 27 జిల్‌హిజ్జ

సూర్యోదయ గం 5-29, అస్త గం 18-44 (ఉ గం 5-55, అ గం 18-51)

తిథి : (ఆషాఢ కృష్ణ) చతుర్దశి గం 13-21, పునర్వసు నక్షత్ర గం 22-19, హర్షణయోగ గం 11-59, శకునికరణ, కర్కాటకమందు చంద్రప్రవేశ గం 16-56.

కర్కాటకవావు (కేరళ). పితృతిథి చతుర్దశి అమావాస్యయున్న, అందరకును అమావాస్య.

5 శ్రావణ, శనివార, 27 జూలై, 28 జిల్‌హిజ్జ

సూర్యోదయ గం 5-30, అస్త గం 18-43 (ఉ గం 5-55, అ గం 18-50)

తిథి : (ఆషాఢ కృష్ణ) అమావాస్య గం 9-58, పుష్య నక్షత్ర గం 19-38, వజ్రయోగ గం 8-09, సిద్ధి (అసృక్) యోగ గం 28-07, నాగవకరణ, కర్కాటకమందు చంద్రుడు.

చిటావు అమావాస్య (ఒరిస్సా).

6 శ్రావణ, ఆదివార, 28 జూలై, 29 జిల్‌హిజ్జ

సూర్యోదయ గం 5-30, అస్త గం 18-43 (ఉ గం 5-55, అ గం 18-50)

తిథి : (శ్రావణ శుక్ల) [illegible] గం 6 2[illegible] ద్వితీయ గం 26-41, ఆశ్లేష నక్షత్ర గం 16 48, వ్యతీపాత యోగ గం 24 01, బవకరణ, సింహమందు చంద్రప్రవేశ గం 19 48.

[illegible] యోగ.

7 శ్రావణ, సోమవార, 29 జూలై, 1 మొహర్రం

సూర్యోదయ గం 5 30, అస్త గం 18 42 (ఉ గం 5 56, అ గం 18 50)

తిథి : (శ్రావణ శుక్ల) తృతీయ గం 23 08 మఘ నక్షత్ర గం 14-00, వరీయాన్ యోగ గం 20-00, తైతిలకరణ, సింహమందు చంద్రుడు.

- [illegible] (గుజరాత్), ఆడిపూరం (తమిళ ప్రాంతము), హిజరీ [illegible] ప్రారంభము

8 శ్రావణ, మంగళవార, 30 జూలై, 2 మొహర్రం

సూర్యోదయ గం 5 31, అస్త గం 18-42 (ఉ గం 5 56, అ గం 18-49)

తిథి (శ్రావణ శుక్ల) చతుర్థి గం 19-52, పూర్వఫల్గుని నక్షత్ర గం 11-25, పరిఘయోగ గం 16-12, వణిజకరణ, విష్టికరణ గం 9-30 నుండి 19-52 వరకు (గం 18-42 వరకు భద్ర), కన్యారాశిగు చంద్రప్రవేశ గం 16-50. వివాహమునకు మిథునం గం 28 18.

శ్రావణ చతుర్థి జాగ్రద్గౌరి పంచమి (ఒరిస్సా), దూర్వాగణపతివ్రత, మంగళగౌరీవ్రత ప్రారంభ.

9 శ్రావణ, బుధవార, 31 జూలై, 3 మొహర్రం

సూర్యోదయ గం 5 31, అస్త గం 18-41 (ఉ గం 5-56, అ గం 18-49)

తిథి : (శ్రావణ శుక్ల) పంచమి గం 17-02, ఉత్తర ఫల్గుని నక్షత్ర గం 9-13, శివయోగ గం 12-44, బవకరణ, కన్యయందు చంద్రుడు, వివాహమునకు మిథునము గం 28-14.

నాగ పంచమి, సామవేది ఉపాకర్మ.

10 శ్రావణ, గురువార, 1 ఆగస్టు, 4 మొహర్రం

సూర్యోదయ గం 5-32, అస్త గం 18-41 (ఉ గం 5 57, అ గం 18-48)

తిథి : (శ్రావణ శుక్ల) షష్ఠి గం 14-43, హస్త నక్షత్ర గం 7 31, సిద్ధయోగ గం [illegible], [illegible], తులారాశిగు చంద్రప్రవేశ గం 8-[illegible]. వివాహమునకు మిథునం గం 28 [illegible].

పిత్రుతిథి షష్ఠి, [illegible] లుంఠన షష్ఠి (బెంగాల్), సూర్య పూజ, తిలక్ స్మారక (నిర్యాణ) దినము.

11 శ్రావణ, శుక్రవార, 2 ఆగస్టు 5 మొహర్రం

సూర్యోదయ గం 5 32, అస్త గం 18 40 (ఉ గం 5-57, అ గం 18-48) తిథి (శ్రావణ శుక్ల) సప్తమి గం 13 02, చిత్రా నక్షత్ర గం 6-24, సాధ్య యోగ గం 7-10, శుభయోగ గం 29-08, వణిజకరణ, విష్టికరణ గం 13-02 నుండి 24-30 వరకు (గం 18-40 నుండి భద్ర), తులయందు చంద్రుడు. ఆశ్లేష నక్షత్రమందు సూర్యప్రవేశ గం 18 07, వివాహమునకు మిథునము గం 28 5 (దోషపంచక),

పిత్రుతిథి అష్టమి.

12 శ్రావణ, శనివార. 3 ఆగస్టు, 6 మొహర్రం

సూర్యోదయ గం 5-33, అస్త గం 18-40 (ఉ గం 5 57, అ గం 18 48) తిథి : (శ్రావణ శుక్ల) అష్టమి గం 11-58, స్వాతి నక్షత్ర గం 5 54, శుక్ల (శుక్ర) యోగ గం 27 36, బవకరణ, వృశ్చికమందు చంద్రప్రవేశ గం 23-57.

కౌమారీ దేవీ పూజ.

13 శ్రావణ, ఆదివార, 4 ఆగస్టు, 7 మొహర్రం

సూర్యోదయ గం 5 33, అస్త గం 18-39 (ఉ గం 5 57, అ గం 18 47) తిథి : (శ్రావణ శుక్ల) నవమి గం 11-31, విశాఖ నక్షత్ర గం 6-02, బ్రహ్మ యోగ గం 26-33, కౌలవకరణ, వృశ్చికమందు చంద్రుడు.

14 శ్రావణ, సోమవార, 5 ఆగస్టు, 8 మొహర్రం

సూర్యోదయ గం 5 33, అస్త గం 18-38 (ఉ గం 5-58, అ గం 18-47) తిథి (శ్రావణ శుక్ల) దశమి గం 11-40, అనూరాధా నక్షత్ర గం 6-45, ఐంద్ర యోగ గం 25-55, గరకరణ, విష్టికరణ గం 23 59 నుండి పరదినమునకు. వృశ్చికమందు చంద్రుడు.

దధివ్రతారంభ, వేదవ్రతారంభ, ఝులనాయాత్రారంభ.

15 శ్రావణ, మంగళవార, 6 ఆగస్టు, 9 మొహర్రం

సూర్యోదయ గం 5 34, అస్త గం 18 38 (ఉ గం 5-58, అ గం 18 46) తిథి : (శ్రావణ శుక్ల) ఏకాదశి గం 12 19, జ్యేష్ఠా నక్షత్ర గం 7-39, వైధృతియోగ గం 25-39, విష్టికరణ గం 12-19 వరకు (గం5-34నుండి భద్ర), ధనుస్సునందు చంద్రప్రవేశ గం 7.59.

సర్వగుత ఏకాదశి, వ్రతదా ఏకాదశి, ఝులనా యాత్రారంభ (కొందరి అభిప్రాయము),

16 శ్రావణ, బుధవార, 7 ఆగస్టు, 10 మొహర్రం

సూర్యోదయ గం ..31, అస్త గం 18-37 (ఉ గం 5 58, అ గం 18-46)

తిథి : (శ్రావణ శుక్ల) ద్వాదశి గం 13-24, మూల నక్షత్ర గం 9-38, విష్కంభ యోగ గం .. 42, బాలవకరణ, ధనుస్సునందు చంద్రుడు.

బుధద్వాదశి, విష్ణు పవిత్రారోపణం, దామోదర ద్వాదశి, మొహర్రం, పితృతిథి త్రయోదశి

17 శ్రావణ, గురువార, 8 ఆగస్టు, 11 మొహర్రం

సూర్యోదయ గం 5-35, అస్త గం 18 37 (ఉ గం 5 58, అ గం 18-45)

తిథి : (శ్రావణ శుక్ల) త్రయోదశి గం 14-51, పూర్వాషాఢా నక్షత్ర గం 11-40 ప్రీతియోగ గం 26-00, తైతిలకరణ, మకరమందు చంద్రప్రవేశ గం 18-13, పితృతిథి శూన్య, శివపవిత్రారోపణము, ఆఖేటక త్రయోదశి, (ఒరిస్సా).

18 శ్రావణ, శుక్రవార, 9 ఆగస్టు, 12 మొహర్రం

సూర్యోదయ గం 5 35, అస్త గం 18 36 (ఉ గం 5-59, అ గం 18-45)

తిథి : (శ్రావణ శుక్ల) చతుర్దశి గం 16-36, ఉత్తరాషాఢా నక్షత్ర గం 14-00, ఆయుష్మాన్ యోగ గం 26-32, వణిజకరణ, విష్టికరణ గం 16-36 నుండి పరదినమునకు (గం 18 36 నుండి భద్ర), మకరమందు చంద్రుడు.

వరలక్ష్మీవ్రతం, ఝులనాయాత్రా సమాపన.

19 శ్రావణ, శనివార, 10 ఆగస్టు. 13 మొహర్రం

సూర్యోదయ గం 5-36, అస్త గం 18-35 (ఉ గం 5 59, అ గం 18 44)

తిథి : (శ్రావణ శుక్ల పూర్ణిమ గం 18 18, శ్రవణ నక్షత్ర గం 16 36, సౌభాగ్యయోగ గం 27-15, విష్టికరణ గం 5-37 వరకు, మకరమందు చంద్రుడు. వివాహామునకు కన్య గం 9-21.

ఉపాకర్మ (ఋజుర్వేదులకు), దేవీ పవిత్రారోపణం, రక్షాబంధన, ఋషితర్పణ, హయగ్రీవోత్పత్తి, బలభద్రపూజ (ఒరిస్సా), ఝులనా యాత్రా సమాపన, సాలోనో (పెప్సూ), నారికేళ దినము (బొంబాయి, సౌరాష్ట్ర).

20 శ్రావణ, ఆదివార, 11 ఆగస్టు, 14 మొహర్రం

సూర్యోదయ గం 5-36, అస్త గం 18 34 (ఉ గం 5 59, అ గం 18-44)
తిథి : (శ్రావణ కృష్ణ) ప్రతిపత్ గం 20-53, ధనిష్ఠా నక్షత్ర గం 19-24, శోభనయోగ గం 28 06, బాలవకరణ, కుంభమందు చంద్రప్రవేశ గం 5 58.

21 శ్రావణ, సోమవార, 12 ఆగస్టు, 15 మొహర్రం

సూర్యోదయ గం 5-36, అస్త గం 18 34 (ఉ గం 6-0, అ గం 18-43)
తిథి : (శ్రావణ కృష్ణ) ద్వితీయ గం 28-17, శతతార నక్షత్ర గం 22 21, అతిగండ యోగ గం 29-04, తైతిలకరణ, కుంభమందు చంద్రుడు.

అశూన్య శయనవ్రత, బృహత్తల్ప ద్వితీయ.

22 శ్రావణ, మంగళవార, 13 ఆగస్టు, 16 మొహర్రం

సూర్యోదయ గం 5-37, అస్త గం 18-33 (ఉ గం 6-0, అ గం 18 42)
తిథి : (శ్రావణ కృష్ణ) తృతీయ గం 25-45, పూర్వాభాద్ర నక్షత్ర గం 25-23, సుకర్మయోగ అహోరాత్ర, వణిజకరణ, విష్టికరణ గం 12 31 నుండి 25-45 వరకు (గం 18-33 వరకు భద్ర), మీనమందు చంద్రప్రవేశ గం 18-37.

కజ్జలి తృతీయ, అంగభట తృతీయ (ఒరిస్సా).

23 శ్రావణ, బుధవార, 14 ఆగస్టు, 17 మొహర్రం

సూర్యోదయ గం 5-37, అస్త గం 18-32 (ఉ గం 6-0, అ గం 18-42)
తిథి : (శ్రావణ కృష్ణ) చతుర్థి గం 28 10, ఉత్తరాభాద్ర నక్షత్ర గం 28-21, సుకర్మయోగ గం 6-04 బవకరణ, మీనమందు చంద్రుడు.

సంకష్ట గణేశ చతుర్థి, బహులాచతుర్థి (మధ్యప్రదేశ్)

24 శ్రావణ, గురువారం, 15 ఆగస్టు, 18 మొహర్రం

సూర్యోదయ గం 5 37, అస్త గం 18-31 (ఉ గం 6-0, అ గం 18-41)
తిథి : (శ్రావణ కృష్ణ) పంచమి అహోరాత్ర. రేవతి నక్షత్ర అహోరాత్ర. ధృతియోగ గం 7-01, కౌలవకరణ, మీనమందు చంద్రుడు. వివాహమునకు మీనము గం 20-29 (లగ్నచంద్ర), మిథునమున్న గం 27-13.

స్వాతంత్ర్య దినోత్సవము, రక్షాపంచమి (ఒరిస్సా).

25 శ్రావణ, శుక్రవార, 16 ఆగస్టు, 19 మొహర్రం

సూర్యోదయ గం 5-38, అస్త గం 18-31 (ఉ గం 6-1, అ గం 18-41)

తిథి : (శ్రావణ కృష్ణ) పంచమి గం 6-22, రేవతి నక్షత్ర గం 7-07, శూల యోగ గం 7.46, తైతిలకరణ, మేషమందు చంద్రప్రవేశ గం 7.07, సూర్యునకు మఘా నక్షత్ర ప్రవేశ గం 1-51.

సూర్యునకు సింహా సంక్రమణ ప్రవేశ గం 15-23, సింహా సంక్రమణ పుణ్యకాల, మానసపూజ (బెంగాల్)

26 శ్రావణ, శనివార, 17 ఆగస్టు, 20 మొహర్రం

సూర్యోదయ గం 5-38, అస్త గం 18-30 (సూ గం 6-1. అ గం 18-40)

తిథి : (శ్రావణ కృష్ణ) షష్ఠి గం 8-10, అశ్విని నక్షత్ర గం 9-30, గండ యోగ గం 8 14. వణిజకరణ, విష్టికరణ గం 8-10 నుండి 20-47 వరకు. (గం 18-30 వరకు భద్ర), మేషమందు చంద్రుడు.

హలషష్ఠి, శీతలా సప్తమి.

27 శ్రావణ, ఆదివార, 18 ఆగస్టు, 21 మొహర్రం

సూర్యోదయ గం 5 39, అస్త గం 18-29 (సూ గం 6-1, అ గం 18 39)

తిథి : (శ్రావణ కృష్ణ) సప్తమి గం 9-25, భరణి నక్షత్ర గం 11-20, వృద్ధి యోగ గం 8-14, బవకరణ, వృషభమందు చంద్రప్రవేశ గం 17-40.

శ్రీకృష్ణ జన్మాష్టమి (స్మార్త, మాధ్వ), శ్రీ జయన్తి (దక్షిణభారత), దూర్వాష్టమి.

28 శ్రావణ, సోమవార, 19 ఆగస్టు, 22 మొహర్రం

సూర్యోదయ గం 5-39, అస్త గం 18-28 (సూ గం 6-1, అ గం 18-39)

తిథి : (శ్రావణ కృష్ణ) అష్టమి గం 9-55, కృత్తిక నక్షత్ర గం 12-26, ధ్రువయోగ గం 7-41, కౌలవకరణ, వృషభమందు చంద్రుడు. వివాహమునకు దినము గం 20-14.

జన్మాష్టమి (వైష్ణవ, బెంగాల్), గోకులాష్టమి.

29 శ్రావణ, మంగళవార, 20 ఆగస్టు, 23 మొహర్రం

సూర్యోదయ గం 5 39, అస్త గం 18-28 (సూ గం 6-1 అ గం 18-38)

తిథి : (శ్రావణ కృష్ణ) నవమి గం 9-37, రోహిణి నక్షత్ర గం 12-44, వ్యాఘాత యోగ గం 6 29, హర్షణయోగ గం 28 35, గరకరణ, విష్టికరణ గం 21 02 నుండి పరదినమునకు. మిథునమందు చంద్రప్రవేశ గం 24-34.

శ్రీకృష్ణ జయంతి (శ్రీరామానుజీయ).

30 శ్రావణ, బుధవార, 21 ఆగస్టు, 24 మొహర్రం

సూర్యోదయ గం 5 40, అస్త గం 18 27 (ఉ గం 6-1, అ గం 18-37)
తిథి : (శ్రావణ కృష్ణ) దశమి గం 8-28, మృగశిర్ష నక్షత్ర గం 12-11, వజ్రయోగ గం 26-05, విష్టికరణ గం 8-28 వరకు. (గం 5-40 నుండి భద్ర), మిథునమందు చంద్రుడు. వివాహమునకు కన్య గం 8-37,

ఏకాదశి (స్మార్త), పర్యుషణ పర్వారంభ (జైన చతుర్థి పక్ష).

31 శ్రావణ, గురువార, 22 ఆగస్టు, 25 మొహర్రం

సూర్యోదయ గం 5-40, అస్త గం 18-26 (ఉ గం 6-2, అ గం 18-37)
తిథి : (శ్రావణ కృష్ణ) ఏకాదశి గం 6-30, ద్వాదశి గం 27-49, ఆర్ద్రా నక్షత్ర గం 10-52, సిద్ధి (అసృక్) యోగ గం 22-56, బాలవకరణ, కర్కాటక మంగు చంద్రప్రవేశ గం 27-24.

ఏకాదశి (రామానుజ, మాధ్వ). అజ ఏకాదశి, త్రిస్పృశ మహా ద్వాదశి, కాలీయదలన ఏకాదశి (ఒరిస్సా), పర్యుషణ పర్వారంభ (జైన పంచమి పక్ష).

భాద్ర 1879

1879 శక, 1957-58 క్రీ. సం.

భాద్ర మాస.........31 రోజులు

వైదిక మాస : ఇష (కన్యా) మాస

శరదృతు, 1 వ నెల

భాద్ర 1వ తేదీ అయనాంశలు = 23° 16′ 08″.

---

1 భాద్ర, శుక్రవార, 23 ఆగస్టు, 26 మొహర్రం

సూర్యోదయ గం 5-40, అస్త గం 18-25 (ఉ గం 6-2, అ గం 18-36)
తిథి : (శ్రావణ కృష్ణ) త్రయోదశి గం 24-34, పునర్వసు నక్షత్ర గం 8-50, వ్యతీపాతయోగ గం 19 17, గరకరణ, విష్టికరణ గం 24-34 నుండి పరదినమునకు (గం 29 41 వరకు భద్ర). కర్కాటకమందు చంద్రుడు.

సూర్యునకు సాయన కన్యా (కన్యాయన) ప్రవేశ గం 15-38, షడశీతి పుణ్యకాల, శరదృతు (ఇషమాస) ప్రారంభం.

2 భాద్ర, శనివారం, 24 ఆగస్టు, 27 మొహర్రం

సూర్యోదయం గం 5-41, అస్తమయం గం 18-24 (ఉ గం 6-2, అ గం 18-35)
తిథి : (శ్రావణ కృష్ణ) చతుర్దశి గం 20-55, పుష్య నక్షత్ర గం 6-17, ఆశ్లేష నక్షత్ర గం 27-22, వరీయాన్ యోగ గం 15 15, విష్టికరణ గం 10-44 శకుని. సింహమందు చంద్రప్రవేశ గం 27-22.

అఘోర చతుర్దశి (బెంగాల్, ఒరిస్సా).

3 భాద్ర, ఆదివార, 25 ఆగస్టు, 28 మొహర్రం

సూర్యోదయ గం 5-41, అస్త గం 18-23 (ఉ గం 6-2, అ గం 18-34)
తిథి : (శ్రావణ కృష్ణ) అమావాస్య గం 17-02, మఘా నక్షత్ర గం 24-16, పరిఘయోగ గం 11-00, చతుష్పాత్ కరణ, సింహమందు చంద్రుడు.

అంగారకను అమవాస్య, అఘోర అమావాస్య (బెంగాల్), కుశోత్పాటినీ (పిఠోరి) అమావాస్య, పోలావ్రతం, సప్తపురీ అమావాస్య (ఒరిస్సా).

4 భాద్ర, సోమవార, 26 ఆగస్టు, 29 మొహర్రం

సూర్యోదయ గం 5-41, అస్త గం 18-22 (ఉ గం 6-2, అ గం 18-34)
తిథి : (భాద్రపద శుక్ల) ప్రతిపత్ గం 13-08, పూర్వఫల్గుని నక్షత్ర గం 21-14, శివయోగ గం 6 40, సిద్ధయోగ గం 26-24, బవకరణ, కన్యయందు చంద్రప్రవేశ గం 26-30.

రుద్రవ్రతి, శైవ మౌన వ్రత, పితృతిథి ప్రతిపత్తు, ద్వితీయయున్న.

5 భాద్ర, మంగళవార, 27 ఆగస్టు, 30 మొహర్రం

సూర్యోదయ గం 5-42, అస్త గం 18-21 (ఉ గం 6-3, అ గం 18-33)
తిథి : (భాద్రపద శుక్ల) ద్వితీయ గం 9-23, ఉత్తరఫల్గుని నక్షత్ర గం 18-25, సాధ్యయోగ గం 2..-23, కౌలవకరణ, కన్యయందు చంద్రుడు.

షోడశోమ వ్రత, సువర్ణ గౌరీవ్రత, హరితాళికా తృతీయ, గౌరి తృతీయ, శ్రీ శంకరదేవ తిథి (అస్సాం).

6 భాద్ర, బుధవార, 28 ఆగస్టు, 1 సఫర్

సూర్యోదయ గం 5-42, అస్త గం 18-20 (ఉ గం 6-3, అ గం 18-32)

తిథి : (భాద్రపద శుక్ల) తృతీయ గం 5 57, చతుర్థి గం 27-01, హస్తా నక్షత్ర గం 16-00, శుభయోగ గం 18-43, గరకరణ, విష్టికరణ గం 16-29 నుండి 27-01 వరకు (గం 18-20 వరకు భద్ర), తులయందు చంద్రప్రవేశ గం 27-00.

గణేశ చతుర్థి, శైవ చతుర్థి, వరదా చతుర్థి, సౌభాగ్య చతుర్థి, హరితాళి చతుర్థి, సంవత్సరీ (జైన చతుర్థి పక్ష), పర్యుషణ పర్వ సమాపన.

---

7 భాద్ర, గురువార, 29 ఆగస్టు, 2 సఫర్

సూర్యోదయ గం 5 43, అస్త గం 18-20 (ఉ గం 6-3, అ గం 18-32)

తిథి : (భాద్రపద శుక్ల) పంచమి గం 24-42, చిత్రా నక్షత్ర గం 14-09, శుక్ల (శుక్ర) యోగ గం 15-31 బవకరణ, తులయందు చంద్రుడు.

ఋషిపంచమి, రక్షాపంచమి (బెంగాల్), సంవత్సరి (పంచమిపక్ష), గురుపంచమి (ఒరిస్సా), పర్యుషణ పర్వ సమాపన (జైన పంచమి పక్ష.

---

8 భాద్ర, శుక్రవార, 30 ఆగస్టు, 3 సఫర్

సూర్యోదయ గం 5-43, అస్త గం 18-19 (ఉ గం 6-3, అ గం 18-31)

తిథి : (భాద్రపద శుక్ల) షష్ఠి గం 23-06. స్వాతి నక్షత్ర గం 12-57, బ్రహ్మయోగ గం 12-53, కౌలవకరణ, తులయందు చంద్రుడు. పూర్వఫల్గుని నక్షత్రమందు సూర్యప్రవేశ గం 11 42.

సూర్య షష్ఠి, స్కంద దర్శన, లోలార్క షష్ఠి, చర్పటా షష్ఠి (బెంగాల్), మంథాన షష్ఠి (బెంగాల్), సోమనాథ వ్రత (ఒరిస్సా).

---

9 భాద్ర, శనివార, 31 ఆగస్టు, 4 సఫర్

సూర్యోదయ గం 5-43, అస్త గం 18-18 (ఉ గం 6-3, అ గం 18-30)

తిథి : (భాద్రపద శుక్ల) సప్తమి గం 22-14, విశాఖ నక్షత్ర గం 12-30, ఐంద్రయోగ గం 10-50, గరకరణ, విష్టికరణ గం 22-14 నుండి పరదినమునకు (గం 29-43 వరకు భద్ర). వృశ్చికమందు చంద్రప్రవేశ గం 6 32.

అముక్తాభరణ వ్రత, లలితా సప్తమి (బెంగాల్)

10 భాద్ర, ఆదివార, 1 సెప్టెంబరు, 5 సఫర్

సూర్యోదయ గం 5-43, అస్త గం 19-17 (ఉ గం 6-3, అ గం 18-29)

తిథి : (భాద్రపద శుక్ల) అష్టమి గం 22-06, అనూరాధ నక్షత్ర గం 12-46, వైధృతియోగ గం 9-23, విష్టికరణ గం 10-10 వరకు. వృశ్చికమందు చంద్రుడు. దూర్వాష్టమి, రాధాష్టమి. మహాలక్ష్మీవ్రత ప్రారంభ, దుర్గాశయని (ఒరిస్సా). గం 12-47 నుండి నిలజ్యేష్ఠి పుణ్యకాల.

11 భాద్ర, సోమవార, 2 సెప్టెంబరు, 6 సఫర్

సూర్యోదయ గం 5-44, అస్త గం 18-16 (ఉ గం 6-4, అ గం 18-28)

తిథి : (భాద్రపద శుక్ల) నవమి గం 22-39, జ్యేష్ఠా నక్షత్ర గం 13-45, విష్కంభ యోగ గం 8-30, బాలవకరణ, ధనుస్సునందు చంద్రప్రవేశ గం 13-45.

జ్యేష్ఠా వ్రతి, నందా దేవీ పూజ, కేదార వ్రత, అదుఃఖ నవమి, తాల నవమి (బెంగాల్), నందానవమి, ఆవణిమూలం (తమిళ ప్రాంతం).

12 భాద్ర, మంగళవార, 3 సెప్టెంబరు, 7 సఫర్

సూర్యోదయ గం 5-44, అస్త గం 18-15. (ఉ గం 6-4, అ గం 18-28)

తిథి : (భాద్రపద శుక్ల) దశమి గం 23-48, మూల నక్షత్ర గం 15-19, ప్రీతియోగ గం 8-07. తైతిలకరణ, ధనుస్సునందు చంద్రుడు.

ఝిరి వ్రతారంభ, కెయిల్ మూహూర్త (కూర్గ).

13 భాద్ర, బుధవార, 4 సెప్టెంబరు, 8 సఫర్

సూర్యోదయ గం 5-44, అస్త గం 18-14 (ఉ గం 6-4, అ గం 18-27)

తిథి : (భాద్రపద శుక్ల) ఏకాదశి గం 25-25, పూర్వాషాఢా నక్షత్ర గం 17-24 ఆయుష్మాన్ యోగ గం 8-10, వణిజకరణ విష్టికరణ గం 12-36 నుండి 25-25 వరకు, (గం 18-14 వరకు భద్ర), మకరమందు చంద్రప్రవేశ గం 23-58.

పరివర్తన (పద్మ) ఏకాదశి, సర్వ్వమత ఏకాదశి, డోల్ గ్యారస్ (మధ్య భారత్). హై కాహింకొంబా (మణిపూర్), కటదాన.

14 భాద్ర, గురువార, 5 సెప్టెంబరు, 9 సఫర్
సూర్యోదయ గం 5-45, అస్త గం 18-13 (ఉ గం 6-4, అ గం 18-26)
తిథి : (భాద్రపద శుక్ల) ద్వాదశి గం 27-28, ఉత్తరాషాఢ నక్షత్ర గం 19-50, సౌభాగ్య యోగ గం 8-32, బవకరణ, మకరమందు చంద్రుడు.
కల్కి ద్వాదశి, విష్ణు పరివర్తనోత్సవ, శక్రధ్వజోత్థాన, వామన జయంతి, ఓనం మొదటి రోజు (తమిళ ప్రాంతం).

15 భాద్ర, శుక్రవార, 6 సెప్టెంబరు, 10 సఫర్
సూర్యోదయ గం 5-45, అస్త గం 18-12 (ఉ గం 6-4, అ గం 18-25)
తిథి : (భాద్రపద శుక్ల) త్రయోదశి గం 29-36, శ్రవణ నక్షత్ర గం 22-33, శోభనయోగ గం 9-09, కౌలవకరణ, మకరమందు చంద్రుడు.
ఋక్ ఆవణి అవట్టం (తమిళ ప్రాంతం), ఓనం రెండవరోజు (తమిళ ప్రాంతము).

16 భాద్ర, శనివార, 7 సెప్టెంబరు, 11 సఫర్
సూర్యోదయ గం 5-45, అస్త గం 18-11 (ఉ గం 6-4, అ గం 18-24)
తిథి : (భాద్రపద శుక్ల) చతుర్దశి అహోరాత్ర, ధనిష్ఠా నక్షత్ర గం 25-26, అతిగండ యోగ గం 9-57, గరకరణ, కుంభమందు చంద్రప్రవేశ గం 11-59.
అనన్త చతుర్దశి, ఓనం మూడవరోజు (తమిళ ప్రాంత).

17 భాద్ర, ఆదివార, 8 సెప్టెంబరు, 12 సఫర్
సూర్యోదయ గం 5-46, అస్త గం 18-10 (ఉ గం 6-4, అ గం 18-24)
తిథి : (భాద్రపద శుక్ల) చతుర్దశి గం 7-58, శతతార నక్షత్ర గం 28-24, సుకర్మయోగ గం 10 50, వణిజకరణ, విష్టికరణ గం 7-58 నుండి 21-11 వరకు. (గం 18 10 నుండి భద్ర), కుంభమందు చంద్రుడు.
ఇంద్ర గోవిందపూజ (ఒరిస్సా), ఓనం నాల్గవ రోజు (తమిళప్రాంతం) శ్రీ నారాయణ గురుదేవ్ జన్మదినం (దక్షిణదేశం).

18 భాద్ర, సోమవార, 9 సెప్టెంబరు, 13 సఫర్
సూర్యోదయ గం 5-46, అస్త గం 18-09 (ఉ గం 6-5, అ గం 18-23)
తిథి : (భాద్రపద శుక్ల) పూర్ణిమ గం 10-25, పూర్వాభాద్ర నక్షత్ర అహోరాత్ర, ధృతియోగ గం 11-46, బవకరణ, మీనమందు చంద్రప్రవేశ గం 24-38.

యజు ఆవణి ఆవట్టం, మహాలయ ప్రారంభ, ఉమామహేశ్వర వ్రత, ఉమా గ లలితా గౌరీవ్రత, లోకపాలక పూజ అగస్త్యార్ఘ్య.

19 భాద్ర, మంగళవార, 10 సెప్టెంబరు, 14 సఫర్

సూర్యోదయ గం 5 46, అస్త గం 18 08 (ఉ గం 6 5, అ గం 18-22)

తిథి : (భాద్రపద కృష్ణ) ప్రతిపత్ గం 12-51, పూర్వాభాద్ర నక్షత్ర గం 7-23, శూలయోగ గం 12-42, కౌలవకరణ, మీనమందు చంద్రుడు.

పితృతిథి ద్వితీయ, అశూన్యశయన వ్రత.

20 భాద్ర, బుధవార, 11 సెప్టెంబరు, 15 సఫర్

సూర్యోదయ గం 5 47, అస్త గం 18-07 (ఉ గం 6 5, అ గం 18-21)

తిథి : (భాద్రపద కృష్ణ) ద్వితీయ గం 15-12, ఉత్తరాభాద్ర నక్షత్ర గం 10-17, గండయోగ గం 18-34, గరకరణ, విష్టికరణ గం 28-16 నుండి పరదినమునకు, మీనమందు చంద్రుడు.

పితృతిథి శూన్యం, బృహత్యుమా వ్రత (ఉండ్రాళ్ళ తద్ది), బహులా వ్రత, విశాలాక్షీయాత్రా.

21 భాద్ర, గురువార, 12 సెప్టెంబరు, 16 సఫర్

సూర్యోదయ గం 5 47, అస్త గం 18-06 (ఉ గం 6-5, అ గం 18-20)

తిథి : (భాద్రపద కృష్ణ) తృతీయ గం 17-22, రేవతి నక్షత్ర గం 18-02, వృద్ధియోగ గం 14-17, విష్టికరణ గం 17-22 వరకు. (గం 5-47 నుండి భద్ర) మేషమునకు చంద్రప్రవేశ గం 18-02, సూర్యునకు ఉత్తర ఫల్గుని నక్షత్రప్రవేశ గం 29 36.

22 భాద్ర, శుక్రవార, 13 సెప్టెంబరు, 17 సఫర్

సూర్యోదయ గం 5-47, అస్త గం 18-05 (ఉ గం 6 5, అ గం 18-19)

తిథి : (భాద్రపద కృష్ణ) చతుర్థి గం 19 14, అశ్విని నక్షత్ర గం 15-31, ధ్రువయోగ గం 14-47, బవకరణ, మేషమందు చంద్రుడు.

ఉత్తరోమా వ్రత.

23 భాద్ర, శనివార, 14 సెప్టెంబరు, 18 సఫర్

సూర్యోదయ గం 5-48, అ గం 18-04 (ఉ గం 6-5, అ గం 18-19)

తిథి : (భాద్రపద కృష్ణ) పంచమి గం 20 40, భరణి నక్షత్ర గం 17-36, వ్యాఘాత యోగ గం 14.59, కౌలవకరణ, వృషభమందు చంద్రప్రవేశ గం 24-02,

పితృతిథి, మహాభరణీ, చంద్రషష్ఠీ, మాధవదేవతిథి (అస్సాం).

24 భాద్ర, ఆదివార, 15 సెప్టెంబరు, 19 సఫర్

సూర్యోదయ గం 5-48, అస్త గం 18-03 (ఉ గం 6-5, ఉ గం 18-18)
తిథి : (భాద్రపద కృష్ణ) షష్ఠి గం 21-31, కృత్తిక నక్షత్ర గం 19-08, హర్షణయోగ గం 14-45, గరకరణ, విష్టికరణ గం 21-31 నుండి పరదినము నకు (గం 29-48 వరకు భద్ర). వృషభమందు చంద్రుడు.

25 భాద్ర, సోమవార, 16 సెప్టెంబరు, 20 సఫర్

సూర్యోదయ గం 5-48, అస్త గం 18-02 (ఉ గం 6-5, అ గం 18-17)
తిథి : (భాద్రపద కృష్ణ) సప్తమి గం 21-43, రోహిణి నక్షత్ర గం 20-02, వజ్రయోగ గం 14-01, విష్టికరణ గం 9-37 వరకు, వృషభమందు చంద్రుడు.
సూర్యునకు కన్యారాశి ప్రవేశ గం 15-13, కన్యాసంక్రమణ పుణ్యకాల. విశ్వకర్మపూజ (బెంగాల్), మహాలక్ష్మీవ్రత సమాపన.

26 భాద్ర, మంగళవార, 17 సెప్టెంబరు, 21 సఫర్

సూర్యోదయ గం 5-49, అస్త గం 18-01 (ఉ గం 6-6, అ గం 18-16)
తిథి : (భాద్రపద కృష్ణ) అష్టమి గం 21-09, మృగశీర్ష నక్షత్ర గం 20-13, సిద్ధి (అసృక్) యోగ గం 12-42, బాలవకరణ, మిథునమందు చంద్రప్రవేశ గం 8-13.

మధ్యాష్టమి, వ్యతిపాత మహాలయ, మహాలక్ష్మీవ్రత, జితాష్టమి (బెంగాల్), మూలాష్టమి (ఒరిస్సా).

27 భాద్ర, బుధవార, 18 సెప్టెంబరు, 22 సఫర్

సూర్యోదయ గం 5-49, అస్త గం 18-00 (ఉ గం 6-6, అ గం 18-15)
తిథి : (భాద్రపద కృష్ణ) నవమి గం 19-50, ఆర్ద్రా నక్షత్ర గం 19-39, వ్యతీపాత యోగ గం 10-47, తైతిలకరణ, మిథునమందు చంద్రుడు.

మాతృనవమి. ... ము, పితృతిథి, దుర్గాదేవ్యుత్థాపనం, దుర్గా నవమి(మహారాష్ట్ర), అవిధవా నవమి.

28 భాద్ర, గురువార, 19 సెప్టెంబరు, 23 సఫర్

సూర్యోదయము గం 5-49, అస్త గం 17-59 (ఉ గం 6-6, అ గం 18-14)
తిథి : (భాద్రపద కృష్ణ) దశమి గం 17 48, పునర్వసు నక్షత్ర గం 18-20, వరీయాన్ యోగ గం 8 16, పరిఘ యోగ గం 29-12, వణిజకరణ, విష్టికరణ (భద్ర) గం 6-49 నుండి 17 48 వరకు, కర్కాటకమందు చంద్రప్రవేశ గం 12-48.

29 భాద్ర, శుక్రవార, 20 సెప్టెంబరు, 24 సఫర్

సూర్యోదయము గం 5-49, అస్త గం 17 58 (ఉ గం 6 6, అ గం 18-14)
తిథి : (భాద్రపద కృష్ణ) ఏకాదశి గం 15-07, పుష్యనక్షత్ర గం 16-24, శివయోగ గం 25 39, బాలవకరణ, కర్కాటకమందు చంద్రుడు.

సర్వమత ఏకాదశి, ఇందిరా ఏకాదశి, యతిమహాలయ, పితృతిథి ఏకాదశి, ద్వాదశియున్ను,

30 భాద్ర, శనివార, 21 సెప్టెంబరు, 25 సఫర్

సూర్యోదయము గం 5-50, అస్త గం 17-57 (ఉ గం 6-6, అ గం 18-13)
తిథి : (భాద్రపద కృష్ణ) ద్వాదశి గం 11-55, ఆశ్లేష నక్షత్ర గం 13-57, సిద్ధయోగ గం 21-11. తైతిలకరణ, సింహమందు చంద్రప్రవేశ గం 13-57.

గురునకు పడమట దిక్కున అస్తమయము, శనిత్రయోదశి ప్రదోష, గజచ్ఛాయ, మఘాత్రయోదశి, నారాయణ గురు సమాధి దినము.

31 భాద్ర, ఆదివార, 22 సెప్టెంబరు, 26 సఫర్

సూర్యోదయము గం 5-50, అస్త గం 17-56 (ఉ గం 6-6, అ గం 18-12)
తిథి : (భాద్రపద కృష్ణ) త్రయోదశి గం 8-21. చతుర్దశి గం 28-35, మఘా నక్షత్ర గం 11-09, సాధ్యయోగ గం 17-34, వణిజకరణ, విష్టికరణ గం 8-21 నుండి 18-28 వరకు (గం 17-56 నుండి భద్ర), సింహమందు చంద్రుడు.

శస్త్రహత మహాలయ.

ఆశ్వీన 1879

1879 శక, 1957-58 క్రి. సం.

ఆశ్వీన మాస.........30 రోజులు

వైదిక మాస : ఊర్జ (తులా) మాస

శరదృతు, 2 వ నెల

ఆశ్వీన 1వ తేదీ అయనాంశలు = 23° 16′ 11″.

1 ఆశ్వీన, సోమవారం, 23 సెప్టెంబరు, 27 సఫర్

సూర్యోదయ గం 5-50, అస్త గం 17-55 (ఉ గం 6-6, అ గం 18-11)

తిథి : (భాద్రపద కృష్ణ) అమావాస్య గం 24-48, పూర్వఫల్గుని నక్షత్ర గం 8-10, ఉత్తర ఫల్గుని నక్షత్ర గం 29-13, శుభ యోగ గం 18-18, చతుష్పాత్ కరణ, కన్యయందు చంద్రప్రవేశ గం 13 25

సూర్యునకు సాయన తులా (తులాయన) ప్రవేశ గం 12-[illegible]7, విషువత్పుణ్యకాల, సహాస్యమాస ప్రారంభ, మహాలయ అమావాస్య, సర్వపిత్రు అమావాస్య, జలవిషువ దినము, అమా సోమవార వ్రత, అంశరికను అమావాస్య.

2 ఆశ్వీన, మంగళవార, 24 సెప్టెంబరు 28 సఫర్

సూర్యోదయ గం 5-51, అస్త గం 17-54 (ఉ గం 6-7, అ గం 18-10)

తిథి : (ఆశ్వీన శుక్ల) ప్రతిపత్ గం 21-11, హస్త నక్షత్ర గం 26-27, శుక్ల (శుక్ర) యోగ గం 9-06, బ్రహ్మయోగ గం 29-04. కింస్తుఘ్నకరణ, కన్యయందు [illegible].

శారద [illegible] ప్రారంభ, దౌహిత్ర ప్రతిపత్, స్తన్యవృద్ధి గౌరీవ్రత.

3 ఆశ్వీన, బుధవార [illegible] 25 సెప్టెంబరు, 29 సఫర్

సూర్యోదయ గం 5-51, అ గం 17-53 (ఉ గం 6-7, అ గం 18-9)

తిథి : (ఆశ్వీన శుక్ల) ద్వితీయ గం 17-54 చిత్రా నక్షత్ర గం 24 04, ఐంద్ర యోగ గం 25-23, బాలవకరణ, తులయందు చంద్రప్రవేశ గం 13-12.

ప్రీతి ద్వితీయ. ఆఖేరీ ఛహార్ సుంబా,

4 ఆశ్విన గురువార, 26 సెప్టెంబరు, 1 రబీఅలవ్వల్

సూర్యోదయ గం 5-51 అస్త గం 17-52 (ఉ గం 6-7, అ గం 18-9)

తిథి : (ఆశ్విన శుక్ల) తృతీయ గం 15-06, స్వాతి నక్షత్ర గం 22-18, వైధృతియోగ గం 22-08, గరకరణ, విష్టికరణ గం 26-01 నుండి పరదినము వరకు, తులయందు చంద్రుడు. హస్త నక్షత్రమునందు సూర్యప్రవేశ గం 20-59, పితృతిథి తృతీయ, చతుర్థియున్ను.

5 ఆశ్విన శుక్రవార, 27 సెప్టెంబరు, 2 రబీఅలవ్వల్

సూర్యోదయ గం 5-52, అస్త గం 17-51 (ఉ గం 6-7, అ గం 18-8)

తిథి : (ఆశ్విన శుక్ల) చతుర్థి గం 12-56, విశాఖ నక్షత్ర గం 21-01, విష్కంభయోగ గం 19-26, విష్టికరణ గం12-56 వరకు(గం 5-52నుండిభద్ర) వృశ్చికమందు చంద్రప్రవేశ గం 15-15.
పితృపక్ష పంచమి, గణేశ చతుర్థి (బెంగాల్), ఉపాంగ లలితావ్రత (మహారాష్ట్ర).

6 ఆశ్విన, శనివార, 28 సెప్టెంబరు, 3 రబీఅలవ్వల్

సూర్యోదయ గం 5-52, అస్త గం 17 50 (ఉ గం 6 7, అ గం 18-7)

తిథి : (ఆశ్విన శుక్ల) పంచమి గం 11-29, అనూరాధ నక్షత్ర గం 20-35, ప్రీతియోగ గం 17-20, బాలవకరణ, వృశ్చికమందు చంద్రుడు.

నట పంచమి (ఒరిస్సా), నాగపూజ.

7 ఆశ్విన, ఆదివార, 29 సెప్టెంబరు, 4 రబీఅలవ్వల్

సూర్యోదయ గం 5-52, అస్త గం 17-49 (ఉ గం 6 7, అ గం 18-6)

తిథి (ఆశ్విన శుక్ల) షష్ఠి గం 10-50, జ్యేష్ఠ నక్షత్ర గం 20-55, ఆయుష్మాన్ యోగ గం 15-52, తైతిలకరణ, ధనుస్సునందు చంద్రప్రవేశ గం 20-55.

దుర్గా షష్ఠి, తపష్షష్ఠి (ఒరిస్సా).

8 ఆశ్విన, సోమవార, 30 సెప్టెంబరు, 5 రబీఅలవ్వల్

సూర్యోదయ గం 5-53, అస్త గం 17-48 (ఉ గం 6-8, అ గం 18-5)

తిథి : (ఆశ్విన శుక్ల) సప్తమి గం 10-58, మూల నక్షత్ర గం 22-00, సౌభాగ్య యోగ గం 15-00, వణిజకరణ, విష్టికరణ గం 10 58 నుండి 23-24 వరకు (గం 17-48 నుండి భద్ర) ధనుస్సునందు చంద్రుడు.
సపత్రీపూజ, దుర్గా పూజ, సరస్వతీ స్థాపన, ఓళిప్రారంభ (జైన).

9 ఆశ్వీన, మంగళవార 1 అక్టోబరు, 6 రబీఅలవ్వల్
సూర్యోదయ గం 5-53, అస్త గం 17-47 (ఉ గం 6-8, అ గం 18-4)
తిథి : (ఆశ్వీన శుక్ల) అష్టమి గం 11-50, పూర్వాషాఢ నక్షత్ర గం 28-45, శోభనయోగ గం 14-42, బవకరణ, ధనుస్సుయందు చంద్రుడు.
మహాష్టమి, సరస్వతీపూజ, వీరాష్టమి, పూజోపవాసాది మహానవమి

---

10 ఆశ్వీన, బుధవార, 2 అక్టోబరు, 7 రబీఅలవ్వల్
సూర్యోదయ గం 5-53, అస్త గం 17-46 (ఉ గం 6-8, అ గం 18-4)
తిథి : (ఆశ్వీన శుక్ల) నవమి గం 13-20, ఉత్తరాషాఢ నక్షత్ర గం 26-08, అతిగండ యోగ గం 14-52, కౌలవకరణ, మకరమందు చంద్రప్రవేశ గం 6-17.
పితృతిథి శూన్యం, బలిహోమములకు మహానవమీ, సరస్వతీ బలిదాన, మహాత్మాగాంధి జన్మదినం.

---

11 ఆశ్వీన, గురువార, 3 అక్టోబరు, రబీఅలవ్వల్
సూర్యోదయ గం 5-54, అస్త గం 17-45 (ఉ గం 6-8, అ గం 18-3)
తిథి : (ఆశ్వీన శుక్ల) దశమి గం 15-19, శ్రవణనక్షత్ర గం 28-45, సుకర్మ యోగ గం 15-22, గరకరణ, విష్టికరణ గం 28-28 నుండి పరదినమునకు. మకరమందు చంద్రుడు.
పితృతిథి దశమి, అపరాజితా దేవీపూజ, దుర్గా దేవ్యుద్వాసనం, విజయ దశమి, దశరధ గౌరీవ్రత, ద్వాదశ వ్రతారంభ, దశహరా (దసరా), సరస్వతీ విసర్జన, సుదశావ్రత (ఒరిస్సా).

---

12 ఆశ్వీన, శుక్రవార, 4 అక్టోబరు, 9 రబీఅలవ్వల్
సూర్యోదయ గం 5-54, అస్త గం 17-44 (ఉ గం 6-8, అ గం 18-2)
తిథి : (ఆశ్వీన శుక్ల) ఏకాదశి గం 17-38, ధనిష్ఠ నక్షత్ర అహోరాత్ర, ధృతియోగ గం 16-10, విష్టికరణ గం 17-38 వరకు (గం5-54 నుండి భద్ర), కుంభమందు చంద్రప్రవేశ గం 18-11.
సర్వమత ఏకాదశి, పాపాంకుశ ఏకాదశి, భరత్ మిలాప్.

---

13 ఆశ్వీన, శనివార. 5 అక్టోబరు, 10 రబీఅలవ్వల్
సూర్యోదయ గం 5-54, అస్త గం 17-43 (ఉ గం 6-8, అ గం 18-1)
తిథి : (ఆశ్వీన శుక్ల) ద్వాదశి గం 20-06, ధనిష్ఠ నక్షత్ర గం 7-39, శూల యోగ గం 17 04, బవకరణ, కుంభమందు చంద్రుడు.
పద్మనాభ ద్వాదశి, గోద్వాదశి.

14 ఆశ్విన, ఆదివార, 6 అక్టోబరు, 11 రబీఅలవ్వల్

సూర్యోదయ గం 5-55, అస్త గం 17-42 (ఉ గం 6-9, అ గం 18-1)

తిథి : (ఆశ్విన శుక్ల) త్రయోదశి గం 22 36, శతతార నక్షత్ర గం 10-39, గండయోగ గం 17-59, కౌలవకరణ, కుంభమందు చంద్రుడు.

దానఫల వ్రతారంభ.

15 ఆశ్విన, సోమవార, 7 అక్టోబరు, 12 రబీఅలవ్వల్

సూర్యోదయ గం 5-55, అస్త గం 17-41 (ఉ గం 6-9, అ గం 18-0)

తిథి : (ఆశ్విన శుక్ల) చతుర్దశి గం 25-00, పూర్వభాద్ర నక్షత్ర గం 13-36, వృద్ధియోగ గం 18 51, గరకరణ, విష్టికరణ గం 25-00 నుండి పరదినమునకు, (గం 29-55 వరకు భద్ర), మీనమందు చంద్రప్రవేశ గం 6-52.

ఫాతిహా ద్వాజ్ దహామ్ (ఇదే మిలాద్ లేక బారావఫత్)

16 ఆశ్విన. మంగళవార, 8 అక్టోబరు, 13 రబీఅలవ్వల్

సూర్యోదయ గం 5-55, అస్త గం 17-40 (ఉ గం 6-9, అ గం 18-0)

తిథి : (ఆశ్విన శుక్ల) పూర్ణిమ గం 27-12, ఉత్తరాభాద్ర నక్షత్ర గం 16-24, ధ్రువయోగ గం 19-34, విష్టికరణ గం 14.06 వరకు, మీనమందు చంద్రుడు.

కౌముదీ పూర్ణిమ, అక్షక్రీడ, కోజాగరీ లక్ష్మీపూజ, కుమార పూర్ణిమ (ఒరిస్సా), ఓళి సమాప్తి (జైన), వాల్మీకి మహర్షి జన్మదిన (పంజాబ్).

17 ఆశ్విన, బుధవార, 9 అక్టోబరు, 14 రబీఅలవ్వల్

సూర్యోదయ గం 5 56, అస్త గం 17-39 (ఉ గం 6-9, అ గం 17-58)

తిథి : (ఆశ్విన కృష్ణ) ప్రతిపత్ గం 29 09, రేవతి నక్షత్ర గం 18-59, వ్యాఘాతయోగ గం 20 07, బాలవకరణ, మేషమందు చంద్రప్రవేశ గం 18-59.

18 ఆశ్విన, గురువార, 10 అక్టోబరు, 15 రబీఅలవ్వల్

సూర్యోదయ గం 5-56, అస్త గం 17-38 (ఉ గం 6-9, అ గం 17-57)

తిథి : (ఆశ్విన కృష్ణ) ద్వితీయ, అహోరాత్ర, అశ్వినీ నక్షత్ర గం 21-16, హర్షణయోగ గం 20-26, తైతిలకరణ, మేషమందు చంద్రుడు. చిత్రా నక్షత్రమందు సూర్యప్రవేశ గం 9-58.

అశూన్యశయన వ్రత.

19 ఆశ్వీన, శుక్రవార, 11 అక్టోబరు, 16 రబీఅలవ్వాల్

సూర్యోదయ గం 5-57, అస్త గం 17-37 (ఉ గం 6-10, అ గం 17-57)

తిథి : (ఆశ్వీన కృష్ణ) ద్వితీయ గం 6-46, భరణి నక్షత్ర గం 23.12, వజ్ర యోగ గం 20-28, గరకరణ, విష్టికరణ గం 19-22 నుండి పరదినమునకు. మేషమందు చంద్రుడు.

చంద్రోదయోమా వ్రత (అట్లతద్ది), లలితాదేవీ యాత్ర.

---

20 ఆశ్వీన, శనివార, 12 అక్టోబరు, 17 రబీఅలవ్వాల్

సూర్యోదయ గం 5-57, అస్త గం 17-36 (ఉ గం 6.10, అ గం 17-56)

తిథి : (ఆశ్వీన కృష్ణ) తృతీయ గం 7-59, కృత్తికా నక్షత్ర గం 24-44, సిద్ధి (అసృక్) యోగ గం 20-10, విష్టికరణ గం 7-59 వరకు (గం 5-57 నుండి భద్ర) వృషభమందు చంద్రప్రవేశ గం 5-38.

కరక చతుర్థి, దశరథ చతుర్థి (బెంగాల్).

---

21 ఆశ్వీన, ఆదివార, 13 అక్టోబరు, 18 రబీఅలవ్వాల్

సూర్యోదయ గం 5-57, అస్త గం 17-35 (ఉ గం 6-10, అ గం 17-55)

తిథి : (ఆశ్వీన కృష్ణ) చతుర్థి గం 8-46, రోహిణి నక్షత్ర గం 25-46, వ్యతీపాత యోగ గం 19-31, బాలవకరణ, వృషభమందు చంద్రుడు.

పాతార్క యోగ.

---

22 ఆశ్వీన, సోమవార, 14 అక్టోబరు, 19 రబీఅలవ్వాల్

సూర్యోదయ గం 5-58, అస్త గం 17-35 (ఉ గం 6-10, అ గం 17-55)

తిథి : (ఆశ్వీన కృష్ణ) పంచమి గం 9-02, మృగశిర్ష నక్షత్ర గం 26-17, వరీయాన్ యోగ గం 18-26, తైతిలకరణ, మిథునమందు చంద్రప్రవేశ గం 14-06.

---

23 ఆశ్వీన, మంగళవార, 15 అక్టోబరు, 20 రబీఅలవల్

సూర్యోదయ గం 5-58, అస్త గం 17-34 (ఉ గం 6-10, అ గం 17-54)

తిథి : (ఆశ్వీన కృష్ణ) షష్ఠి గం 8-45, ఆర్ద్రా నక్షత్ర గం 26-14, పరిఘ యోగ గం 16-55, వణిజకరణ, విష్టికరణ గం 8-45 నుండి 20-19 వరకు (గం 17-34 నుండి భద్ర) మిథునమందు చంద్రుడు.

---

24 ఆశ్వీన, బుధవార, 16 అక్టోబరు, 21 రబీఅలవ్వాల్

సూర్యోదయ గం 5-59, అస్త గం 17-38 (ఉ గం 6-11, అ గం 17-58)

తిథి : (ఆశ్విన కృష్ణ) సప్తమి గం 7-58, పునర్వసు నక్షత్ర గం 25-37, శివయోగ గం 14 55, బవకరణ, కర్కాటకమందు చంద్రప్రవేశ గం 19-50, సూర్యునకు తులా రాశి ప్రవేశ గం 27-02.

తూర్పున గురునకు ఉదయము. అహోయీ అష్టమి (గుజరాత్), కరాష్టమి (మహారాష్ట్ర).

25 ఆశ్విన, గురువార, 17 అక్టోబరు, 22 రబీఅలవ్వల్

సూర్యోదయ గం 5-59, అస్త గం 17 32 (ఉ గం 6-11, అ గం 17-52)

తిథి : (ఆశ్విన కృష్ణ) అష్టమి గం 6-26, నవమి గం 28-26, పుష్యనక్షత్ర గం 24-27, సిద్ధయోగ గం 12-28, కౌలవకరణ, కర్కాటకమందు చంద్రుడు.

తులా సంక్రమణ పుణ్యకాల, కావేరి సంక్రమణ.

26 ఆశ్విన, శుక్రవార, 18 అక్టోబరు, 23 రబీఅలవ్వల్

సూర్యోదయ గం 6-00, అస్త గం 17 31 (ఉ గం 6-11, అ గం 17-52)

తిథి : (ఆశ్విన కృష్ణ) దశమి గం 25-58, ఆశ్లేష నక్షత్ర గం 22-47, సాధ్యయోగ గం9-35, వణిజకరణ, విష్టికరణ గం 15-12 నుండి 25-58 వరకు (గం 17 31 వరకు భద్ర), సింహమందు చంద్రప్రవేశ గం 22-47.

27 ఆశ్విన, శనివార, 19 అక్టోబరు, 24 రబీఅలవ్వల్

సూర్యోదయ గం 6-00, అస్త గం 17-30 (ఉ గం 6-11, అ గం 17-51)

తిథి : (ఆశ్విన కృష్ణ) ఏకాదశి గం 28-05, మఘా నక్షత్ర గం 20-42, శుభయోగ గం 6 20, శుక్ల (శుక్ర) యోగ గం 26-46, బవకరణ, సింహమందు చంద్రుడు.

సర్వమత ఏకాదశి, రమా ఏకాదశి.

28 ఆశ్విన, ఆదివార, 20 అక్టోబరు, 25 రబీఅలవ్వల్

సూర్యోదయ గం 6-01, అస్త గం 17-29 (ఉ గం 6-11, అ గం 17 50)

తిథి : (ఆశ్విన కృష్ణ) ద్వాదశి గం 19-56, పూర్వఫల్గుని నక్షత్ర గం 18-20, బ్రహ్మయోగ గం 22-59, కౌలవకరణ, కన్యయందు చంద్రప్రవేశ గం 28-48.

గోవత్స ద్వాదశి.

29 ఆశ్విన, సోమవార, 21 అక్టోబరు, 26 రబీఅలవ్వల్

సూర్యోదయ గం 6-01, అస్త గం 17-29 (ఉ గం 6-12, అ గం 17-50)

తిథి : (ఆశ్వీన కృష్ణ) త్రయోదశి గం 16-39, ఉత్తరఫల్గుని నక్షత్ర గం 15-49, ఐంద్ర యోగ గం 19 06, గరకరణ, విష్టికరణ గం 16 39 నుండి 27-00 వరకు (గం 17 29 నుండి భద్ర) కన్యయందు చంద్రుడు.
అపరరాత్రమున నరక చతుర్దశీ తైలాభ్యంగ. ధనత్రయోదశి, యమతర్పణ, యమదీపదాన

30 ఆశ్విన, మంగళవార, 22 అక్టోబరు. 27 రబీఅలవ్వల్
సూర్యోదయ గం 6 01, అస్త గం 17-28 (ఉ గం 6 12, అ గం 17 50)
తిథి : (ఆశ్వీన కృష్ణ) చతుర్దశి గం 13-21, హస్త నక్షత్ర గం 18-17, వైధృతియోగ గం 15-14, శకునికరణ, తులయందు చంద్రప్రవేశ గం 24-04. నరక చతుర్దశి. కాళీపూజ, భూత చతుర్దశి (బెంగాల్), శస్త్రహత చతుర్దశి, దీపావళి, మహాలక్ష్మీపూజ, కృష్ణాంగారక చతుర్దశి, ప్రేత చతుర్దశి, శస్త్రహతులకు, అశస్త్రహతులకు ఉల్కా ప్రదర్శన, కౌముద్యుత్సవ, అలక్ష్మీనిస్సరణ, అందరికిను అమావాస్య, పితృతిథి చతుర్దశి, అమావాస్యయున్ను. కేదార గౌరీవ్రత (దక్షిణ దేశ).

కార్తిక 1879

1879 శక, 1957-58 క్రీ. సం.

కార్తిక మాస.........30 రోజులు

వైదిక మాస : సహో (వృశ్చిక) మాస

హేమంత ఋతు, 1 వ నెల

కార్తిక 1వ తేదీ అయనాంశలు 23° 6′ 14″.

1 కార్తిక, బుధవార, 23 అక్టోబరు, 28 రబీఅలవ్వల్
సూర్యోదయ గం 6-02, అస్త గం 17-27 (ఉ గం 6-12, అ గం 17-49)
తిథి : (ఆశ్వీన కృష్ణ) అమావాస్య గం 10-13, చిత్రా నక్షత్ర గం 10-54, విష్కంభయోగ గం 11-31 నాగవకరణ, తులయందు చంద్రుడు, సూర్యునకు స్వాతి నక్షత్ర ప్రవేశ గం 20 24.

సూర్యగ్రహణ (పూర్ణ), భారత దేశమందు కనిపించదు సూర్యునకు సాయన వృశ్చిక (వృశ్చికాయన) ప్రవేశ గం 21-55, హారిపద ... ... (సహా...) ప్రారంభ. మహావీర ... (జై), గోవర్ధనపూజ, బలిపూజ, అన్నకూట, కేదారవ్రత, ... , ఆకాశదీప ప్రారంభ, అఖండదీప ప్రారంభ, ...

2 కార్తిక, గురువార, 24 అక్టోబరు, 29 రబీఉలవ్వల్
సూర్యోదయ గం 6-02, అస్త గం 17-26 (ఉ గం 6-13, అ గం 17 48)
తిథి : (కార్తిక శుక్ల) ప్రతిపత్ గం 7 44, ద్వితీయ గం 29-01 స్వాతి నక్షత్ర గం 8-51, ప్రీతి యోగ గం 8-03, ఆయుష్మాన్ యోగ గం 28-58, బవకరణ, వృశ్చికము చంద్రుడు ... గం 25 30.
... ప్రతిపత్. ... ద్వితీయ, యమద్వితీయ, ద్యాత్ పూజ (బీహార్), భగినీహస్త భోజన.

3 కార్తిక, శుక్రవార, 25 అక్టోబరు, 1 రబీఅస్సాని
సూర్యోదయ గం ...-03, అస్త గం 17-26 (ఉ గం 6-13, అ గం 17-47)
తిథి : (కార్తిక శుక్ల) తృతీయ గం 27-15, విశాఖ నక్షత్ర గం 7-15, సౌభాగ్య యోగ గం 26-21, తైతిలకరణ, వృశ్చికమందు చంద్రుడు, విశాఖాము ... గం ... 40.
... గౌరీవ్రత.

4 కార్తిక, శనివార, 26 అక్టోబరు, 2 రబీఅస్సాని
సూర్యోదయ గం 6 03, అస్త గం 17-25 (ఉ గం ... అ గం 17-47)
తిథి : (కార్తిక శుక్ల) చతుర్థి గం 26-09, అనూరాధా నక్షత్ర గం 6-15, జ్యేష్ఠా నక్షత్ర ... , శోభన యోగ గం 24-17, వణిజకరణ, విష్టికరణ గం 14-42 నుండి 26-09 వరకు (గం 17-... వరకు భద్ర), ధనుస్సునందు చంద్రప్రవేశ గం 29 56.
నాగ చతుర్థి

5 కార్తిక, ఆదివార, 27 అక్టోబరు, 3 రబీఅస్సాని
సూర్యోదయ గం 6-04, అస్త గం 17-24 (ఉ గం 6-14, అ గం 17-46)

తిథి : (కార్తిక శుక్ల) పంచమి గం 25-50, మూలనక్షత్ర అహోరాత్ర, అతిగండయోగ గం 22-49, బవకరణ, ధనుస్సునందు చంద్రుడు. వివాహమునకు ధనుస్సు గం 11-10, సింహము గం 26 3?.

నాగ పంచమి, జ్ఞాన పంచమి (జైన).

6 కార్తిక, సోమవార, 28 అక్టోబరు, 4 రబీఅస్సాని

సూర్యోదయ గం 6-04, అస్త గం 17-23 (ఉ గం 6-15, అ గం 17-46)

తిథి : (కార్తిక శుక్ల) షష్ఠి గం 26-17, మూల నక్షత్ర గం 6-28, సుకర్మ యోగ గం 21-56, కౌలవకరణ, ధనుస్సునందు చంద్రుడు.

సూర్యషష్ఠి, నాడీషష్ఠి (బెంగాల్), ఛాట్ (బీహార్).

7 కార్తిక, మంగళవార, 29 అక్టోబరు, 5 రబీఅస్సాని

సూర్యోదయ గం 6 05, అస్త గం 17-23 (ఉ గం 6-15, అ గం 17-45)

తిథి : (కార్తిక శుక్ల) సప్తమి గం 27-28, పూర్వాషాఢ నక్షత్ర గం 7-34, ధృతియోగ గం 21-39, గరకరణ, విష్టికరణ గం 27-28 నుండి పరదినమునకు (గం 30-05 వరకు భద్ర), మకరమందు చంద్రప్రవేశ గం 18-58.

8 కార్తిక, బుధవార, 30 అక్టోబరు, 6 రబీఅస్సాని

సూర్యోదయ గం 6-05, అస్త గం 17-23, (ఉ గం 6-15, అ గం 17-45)

తిథి : (కార్తిక శుక్ల) అష్టమి గం 29-16, ఉత్తరాషాఢ నక్షత్ర గం 9-26, శూలయోగ గం 21-50, విష్టికరణ గం 16-22 వరకు, మకరమందు చంద్రుడు. వివాహమునకు సింహము గం26-21 (6లో చంద్రుడు), కన్యయున్ను గం27-57.

కార్తవీర్యోత్పత్తి, గోపాష్టమి, గోష్ఠాష్టమి.

9 కార్తిక, గురువార, 31 అక్టోబరు, 7 రబీఅస్సాని

సూర్యోదయ గం 6-06, అస్త గం 17-21 (ఉ గం 6 16, అ గం 17-45)

తిథి : (కార్తిక శుక్ల) నవమి అహోరాత్ర, శ్రవణ నక్షత్ర గం 11-52, గండయోగ గం 22-25, బాలవకరణ, కుంభమందు చంద్రప్రవేశ గం 25-14. వివాహమునకు కన్య గం 27 52 (6లో చంద్రుడు.)

దుర్గానవమి (బెంగాల్), కృష్ణత్రిరాత్ర గౌరీవ్రత (బెంగాల్), జగద్ధాత్రీపూజ (బెంగాల్), అక్షయనవమి, అనలానవమి(ఒరిస్సా),

10 కార్తిక, శుక్రవార, 1 నవంబరు, 8 రబీఅస్సాని

సూర్యోదయ గం 6-07, అస్త గం 17-21 (ఉ గం 6-16, అ గం 17-44)

తిథి : (కార్తిక శుక్ల) నవమి గం 7-31, ధనిష్ఠా నక్షత్ర గం 14-40, వృద్ధి యోగ గం 23-14, కౌలవకరణ, కుంభమందు చంద్రుడు. వివాహమునకు ధనుస్సు గం 10-52.

---

11 కార్తిక, శనివార, 2 నవంబరు, 9 రబీఅస్సాని

సూర్యోదయ గం 6-07, అస్త గం 17-20 (ఉ గం 6-16, అ గం 17-43)

తిథి : (కార్తిక శుక్ల) దశమి గం 10-01, శతతార నక్షత్ర గం 17-40, ధ్రువయోగ గం 24-08, గరకరణ, విష్టికరణ గం 23-17 నుండి పరదినమునకు, కుంభమందు చంద్రుడు.

---

12 కార్తిక, ఆదివార, 3 నవంబరు, 10 రబీఅస్సాని

సూర్యోదయ గం 6-08, అస్త గం 17-20 (ఉ గం 6-17, అ గం 17-43)

తిథి : (కార్తిక శుక్ల) ఏకాదశి గం 12-34, పూర్వభాద్ర నక్షత్ర గం 20-39, వ్యాఘాతయోగ గం 24-59, విష్టికరణ (భద్ర) గం 12-34 వరకు, మీనమందు చంద్రప్రవేశ గం 13-55.

పితృతిథి ద్వాదశి, సర్వమత ఏకాదశి, ప్రబోధనీ ఏకాదశి, తులసీ వివాహ, భీష్మపంచక, రవి నారాయణ ఏకాదశి (ఒరిస్సా). దేవోత్థానం. వివాహమునకు మిథునము గం 21-48.

---

13 కార్తిక, సోమవార, 4 నవంబరు, 11 రబీఅస్సాని

సూర్యోదయ గం 6-08, అస్త గం 17-19 (ఉ గం 6 17, అ గం 17-42)

తిథి : (కార్తిక శుక్ల) ద్వాదశి గం 14 58, ఉత్తరభాద్ర నక్షత్ర గం 23-26, హర్షణయోగ గం 25-41, బాలవకరణ, మీనమందు చంద్రుడు. వివాహమునకు ధనుస్సు గం 10-39 (రాజపంచక). మిథునము 21 54 (రోగపంచక).

పితృతిథి శూన్యం, ప్రబోధనోత్సవ, నారాయణ ద్వాదశి, క్షీరాబ్ధి ద్వాదశి, చుల్క ద్వాదశి, యోగి ద్వాదశి. బృందావన ద్వాదశి. ఫతేహా-ఏ-దహుం (గియార్వీన్ శరీఫ్),

14 కార్తిక, మంగళవార, 5 నవంబరు, 12 రబీఅస్సాని

సూర్యోదయ గం 6-09, అస్త గం 17-18 (ఉ గం 6-18, అ గం 17-42)

తిథి : (కార్తిక శుక్ల) త్రయోదశి గం 17-04, రేవతి నక్షత్ర గం 25-55, వజ్రయోగ గం 26-07, తైతిలకరణ, మీనమందు చంద్రప్రవేశ గం 25-55, సూర్యునకు విశాఖ నక్షత్ర ప్రవేశ గం 28-29.

పాషాణ చతుర్దశి, వైకుంఠ చతుర్దశి.

---

15 కార్తిక, బుధవార, 6 నవంబరు, 13 రబీఅస్సాని

సూర్యోదయ గం 6-09, అస్త గం 17-18, (ఉ గం 6-18, అ గం 17-42)

తిథి : (కార్తిక శుక్ల) చతుర్దశి గం 18-46, అశ్విని నక్షత్ర గం 27-59, సిద్ధి (అసృక్) యోగ గం 26 14, వణిజకరణ, విష్టికరణ గం 18-46 నుండి పరదినమునకు (గం 30-10 వరకు భద్ర), మీనమందు చంద్రుడు.

రాసయాత్ర, చాతుర్మాస్య చతుర్దశి (జైన), ఉదయం విశ్వేశ్వర ప్రతిష్ఠ, అన్నాభిషేక (దక్షిణ దేశంలో కొందరు), బడా ఓషా (ఒరిస్సా).

---

16 కార్తిక, గురువార, 7 నవంబరు, 14 రబీఅస్సాని

సూర్యోదయ గం 6-10, అస్త గం 17-17 (ఉ గం 6-19, అ గం 17-41)

తిథి : (కార్తిక శుక్ల) పూర్ణిమ గం 20-02, భరణి నక్షత్ర గం 29-37, వ్యతీపాత యోగ గం 25-59, విష్టికరణ గం 7-24 వరకు. మేషమందు చంద్రుడు.

చంద్రగ్రహణము (పూర్తి) భారత దేశమందు కనుపించును.

మహాకార్తికి, వృషోత్సర్గ, జ్వాలాతోరణం, దేశబంధన గౌరీవ్రత, కుమారస్వామి దర్శన, కార్తిక వ్రతోద్యాపనం. ధాత్రీపూజ, తులస్యుద్యాపనం, రాసయాత్ర (వైష్ణవ), త్రిపురోత్సవ, రథయాత్ర (జైన), కేదారవ్రత (ఒరిస్సా) కార్తీక పూర్ణిమ, అన్నాభిషేకం (దక్షిణదేశంలో కొందరు), పుష్కరతీర్థం (అజ్మీర్), గురునానక్ జన్మదినం,

సంపూర్ణ చంద్రగ్రహణం.

16 కార్తిక, 1879 శక, 7 నవంబరు, 1957, గురువార

భారతదేశ మంతట కనుపించును.

గ్ర హ ణ వి వ ర ణ

(ఇండియన్ స్టాండర్డు టైమ్)

	గం.	ని.	సె.
గ్రహణ స్పర్శ కాల	18	18	24
నిమీలన కాల	19	41	54
మధ్య కాల	19	56	54
ఉన్మీలన కాల	20	11	54
గ్రహణ మోక్ష కాల	21	40	30
కాంతి మాలిన్యారంభ	17	00	30
నిర్మల కాంతి కాల	22	53	12

గ్రాస మానము 1 03 అంగుళులు

చంద్రబింబ వ్యాసము 1.0 అడుగులు

ఆద్యంత పుణ్యకాల గం 3—27—06

కొన్ని ముఖ్యపట్టణములలో చంద్రోదయ కాలము ఈ దిగువ నీయబడినది.

పట్టణము	ఉదయకాల			పట్టణము	ఉదయకాల		
	గం.	ని.	సె.		గం.	ని.	సె.
అగర్తలా	16	35	14	ఇంఫాల్	16	28	19
అహమ్మదాబాద్	17	53	42	ఇందూర్	17	40	45
అలహాబాద్	16	59	54	జైపూర్	17	35	08
కాశీ	17	07	33	జోధ్‌పూర్	17	47	25
భోపాల్	17	33	27	లక్నో	17	14	06
బొంబాయి	17	58	25	నాగపూర్	17	29	32
కలకత్తా	16	49	20	పాట్నా	16	58	32
కటక్	17	02	27	పూనా	17	54	42
డార్జిలింగ్	16	43	37	షిల్లాంగ్	16	30	43
ఢిల్లీ	17	26	57	సిమ్లా	17	23	46
గౌహతి	6	30	26	శ్రీనగర్	17	29	28
హైదరాబాద్	17	37	58	ఉజ్జయిని	17	40	32
మద్రాస్	17	35	49	బెంగుళూర్	17	46	59
గ్వాలియర్	17	26	23	హరిద్వార్	17	21	24
				కురుక్షేత్ర	17	26	38

17 కార్తిక, శుక్రవార, 8 నవంబరు, 15 రబీఅస్సాని

సూర్యోదయ గం 6-11, అస్త గం 17-17 (ఉ గం 6 19, అ గం 17-41)

తిథి : (కార్తిక కృష్ణ) ప్రతిపత్ గం 20-49, కృత్తిక నక్షత్ర అహోరాత్ర, వరీయాన్ యోగ గం 25-23, బాలవకరణ, వృషభమందు చంద్రప్రవేశ గం 11-57.

18 కార్తిక, శనివార, 9 నవంబరు, 16 రబీఅస్సాని

సూర్యోదయ గం 6 11, అస్త గం 17 16 (ఉ గం 6-20, అ గం 17-41)

తిథి : (కార్తిక కృష్ణ) ద్వితీయ గం 21-07, కృత్తిక నక్షత్ర గం 6-47. పరిఘయోగ గం 24-25, తైతిలకరణ, వృషభమందు చంద్రుడు.

చాతుర్మాస్య ద్వితీయ, అశూన్య శయన వ్రత.

19 కార్తిక, ఆదివార, 10 నవంబరు, 17 రబీఉస్సాని

సూర్యోదయ గం 6-12, అస్త గం 17-16 (ఉ గం 6-20, అ గం 17-40)

తిథి : (కార్తిక కృష్ణ) తృతీయ గం 20-58, రోహిణి నక్షత్ర గం 7-29, శివయోగ గం 23-06, వణిజకరణ, విష్టికరణ గం 9-02 నుండి 20-58 వరకు (గం 17-16 వరకు భద్ర), మిధునమందు చంద్రప్రవేశ గం 19-41.

20 కార్తిక, సోమవార. 11 నవంబరు, 18 రబీఅస్సాని

సూర్యోదయ గం 6-13, అస్త గం 17-16 (ఉ గం 6-21, అ గం 17-40)

తిథి : (కార్తిక కృష్ణ) చతుర్థి గం 20-24, మృగశీర్ష నక్షత్ర గం 7-47, సిద్ధయోగ గం 21-27, బవకరణ, మిధునమందు చంద్రుడు.

21 కార్తిక, మంగళవార, 12 నవంబరు, 19 రబీఅస్సాని

సూర్యోదయ గం 6-13, అస్త గం 17-15 (ఉ గం 6-21, అ గం 17-40)

తిథి (కార్తిక కృష్ణ) పంచమి గం 19-26, ఆర్ద్రా నక్షత్ర గం 7-40, సాధ్య యోగ గం 19-29, కౌలవకరణ, కర్కాటకమందు చంద్రప్రవేశ గం 25-19.

22 కార్తిక, బుధవార, 13 నవంబరు, 20 రబీఅస్సాని

సూర్యోదయ గం 6-14, అస్త గం 17-15 (ఉ గం 6-22. అ గం 17-40)

తిథి : (కార్తిక కృష్ణ) షష్ఠి గం 18-06, పునర్వసు నక్షత్ర గం 7-10 శుభయోగ గం 17-14, గరకరణ, విష్టికరణ (భద్ర) గం 18-06 నుండి 29-16 వరకు, కర్కాటకమందు చంద్రుడు.

23 కార్తిక, గురువార, 14 నవంబరు, 21 రబీఅస్సాని

సూర్యోదయ గం 6 14, అస్త గం 17-14 (ఉ గం 6-22, అ గం 17 39)
తిథి : (కార్తిక కృష్ణ) సప్తమి గం 16-26, పుష్య నక్షత్ర గం 6 20, ఆశ్లేష నక్షత్ర గం 29-11, శుక్ల (శుక్ర) యోగ గం 14 43, బవకరణ, సింహమందు చంద్రప్రవేశ గం 29-11.

కాలాష్టమి, భైరవాష్టమి.

---

24 కార్తిక, శుక్రవార, 15 నవంబరు, 22 రబీఅస్సాని

సూర్యోదయ గం 6-15, అస్త గం 17-14 (ఉ గం 6-23, అ గం 17-39)
తిథి : (కార్తిక కృష్ణ) అష్టమి గం 14-28, మఘ నక్షత్ర గం 27-46, బ్రహ్మయోగ గం 11-57, కౌలవకరణ, సింహమందు చంద్రుడు.
సూర్యునకు వృశ్చిక ప్రవేశ గం 25-42, పితృతిథి అష్టమి, నవమి యున్ను, ప్రథమాష్టమి (ఒరిస్సా).

---

25 కార్తిక, శనివార, 16 నవంబరు, 23 రబీఅస్సాని

సూర్యోదయ గం 6-16, అస్త గం 17-14 (ఉ గం 6-23, అ గం 17-39)
తిథి : (కార్తిక కృష్ణ) నవమి గం 12-16, పూర్వఫల్గుని నక్షత్ర గం 26-08, ఐంద్రయోగ గం 8-59, వైధృతియోగ గం 29-51, గరకరణ, విష్టికరణ గం 28-08 నుండి పరదినమునకు, సింహమందు చంద్రుడు.
వృశ్చిక సంక్రమణ పుణ్యకాల, కాంజీఅనలా నవమి (ఒరిస్సా), కార్తిక పూజ (బెంగాల్).

---

26 కార్తిక, ఆదివార, 17 నవంబరు, 24 రబీఅస్సాని

సూర్యోదయ గం 6-16, అస్త గం 17-14 (ఉ గం 6-24, అ గం 17-39)
తిథి : (కార్తిక కృష్ణ) దశమి గం 9-51, ఉత్తరఫల్గుని నక్షత్ర గం 24-22, విష్కంభ యోగ గం 26-36, విష్టికరణ (భద్ర) గం 9-91 వరకు, కన్యయందు చంద్రప్రవేశ గం 7-42.
స్మార్త ఏకాదశి, లాలా లజపతిరాయ్ నిర్యాణదినం.

---

27 కార్తిక, సోమవార, 18 నవంబరు, 25 రబీఅస్సాని

సూర్యోదయ గం 6-17, అస్త గం 17-13 (ఉ గం 6-24, అ గం 17-39)

తిథి : (కార్తిక కృష్ణ) ఏకాదశి గం 7-19, ద్వాదశి గం 28-45, హస్త నక్షత్ర గం 22-30, ప్రీతియోగ గం 23-18 వరకు, బాలవకరణ, కన్యయందు చంద్రుడు.

రామానుజ, ఋూర్వ ఏకాదశి, గోవత్స ద్వాదశి, ఉత్పన్నా ఏకాదశి, త్రిస్పృశ మహాద్వాదశి.

28 కార్తిక, మంగళవార, 19 నవంబరు, 26 రబీఅస్సాని

సూర్యోదయ గం 6-18, అస్త గం 17-13 (ఉ గం 6-25, అ గం 17-33)

తిథి : (కార్తిక కృష్ణ) త్రయోదశి గం 26-14, చిత్ర నక్షత్ర గం 20-41, ఆయుష్మాన్ యోగ గం 20-01, గరజకరణ, విష్టికరణ గం 26-14 నుండి పర దినమునకు (గం 30-18 వరకు భద్ర), తులయందు చంద్రప్రవేశ గం 9-35, సూర్యునకు అనూరాధ నక్షత్ర ప్రవేశ గం 10-31.

29 కార్తిక, బుధవార, 20 నవంబరు, 27 రబీఅస్సాని

సూర్యోదయ గం 6-18, అస్త గం 17-13. (ఉ గం 6-25, అ గం 17 33)

తిథి : (కార్తిక కృష్ణ) చతుర్దశి గం 23-53, స్వాతి నక్షత్ర గం 18 59, సౌభాగ్య యోగ గం 16 51, విష్టికరణ గం 13-03 వరకు, తులయందు చంద్రుడు.

30 కార్తిక, గురువార, 21 నవంబరు, 28 రబీఅస్సాని

సూర్యోదయ గం 6-19, అస్త గం 17-13 (ఉ గం 6-26, అ గం 17-33)

తిథి : (కార్తిక కృష్ణ) అమావాస్య గం 21-49, విశాఖ నక్షత్ర గం 17-33, శోభన యోగ గం 13-53, చతుష్పాత్ కరణ, వృశ్చికమందు చంద్రప్రవేశ గం 11-53.

అందరకును అమావాస్య, దీపావళి అమావాస్య (ఒరిస్సా).

అగ్రహాయణ 1879

1879 శక, 1957-58 క్రీ. సం.

అగ్రహాయణ మాసం.........30 రోజులు

వైదిక మాస, సహస్య (ధనుః) మాస

హేమంత ఋతు, 2వ నెల

అగ్రహాయణ 1వ తేదీ అయనాంశలు = 23° 16′ 17″

1 అగ్రహాయణ, శుక్రవారం, 22 నవంబరు, 29 రబీఉలస్సాని

సూర్యోదయ గం 6-20, అస్త గం 17-12 (ఉ గం 6-26, అ గం 17-38)

తిథి : (మార్గశీర్ష శుక్ల) ప్రతిపత్ గం 20-10, అనూరాధ నక్షత్ర గం 16-30, అతిగండయోగ గం 11-12, కింస్తుఘ్న కరణ, వృశ్చికమందు చంద్రుడు.

సూర్యునకు సాయన ధనూరాశి (ధనురయన) ప్రవేశ గం 19-10, సహస్య మాస ప్రారంభ, షడశీతి పుణ్యకాల, రుద్రోపవాస.

2 అగ్రహాయణ, శనివార, 23 నవంబరు, 30 రబీఉలస్సాని

సూర్యోదయ గం 6-20, అస్త గం 17-12 (ఉ గం 6-27, అ గం 17-38)

తిథి : (మార్గశీర్ష శుక్ల) ద్వితీయ గం 19-02, జ్యేష్ఠా నక్షత్ర గం 15-56, సుకర్మ యోగ గం 8-54, బాలవకరణ, ధనుస్సునందు చంద్రప్రవేశ గం 15-56.

3 అగ్రహాయణ, ఆదివార, 24 నవంబరు, 1 జమాదిలవ్వల్

సూర్యోదయ గం 6-21, అస్త గం 17-12 (ఉ గం 6-28, అ గం 17-38)

తిథి : (మార్గశీర్ష శుక్ల) తృతీయ గం 18-31, మూల నక్షత్ర గం 15-58, ధృతియోగ గం 7-03, శూల యోగ గం 29-44, తైతిలకరణ, ధనుస్సునందు చంద్రుడు. వివాహమునకు ధనుస్సు గం 9-22 లగ్నచంద్రుడు.

రంభా వ్రతం.

4 అగ్రహాయణ, సోమవార, 25 నవంబరు, 2 జమాదిలవ్వల్

సూర్యోదయ గం 6-22, అస్త గం 17-12 (ఉ గం 6-28, అ గం 17-38)

తిథి : (మార్గశీర్ష శుక్ల) చతుర్థి గం 18-42, పూర్వాషాఢ నక్షత్ర గం 16-40, గండయోగ గం 28-57, వణిజకరణ, విష్టికరణ గం [illegible]-50 నుండి 18-42 వరకు (గం 17-12 వరకు భద్ర) మకరమందు చంద్రప్రవేశ గం 22-57.

5 అగ్రహాయణ, మంగళవార, 26 నవంబరు, 3 జమాదిలవ్వల్

సూర్యోదయ గం 6-23, అస్త గం 17-12 (ఉ గం 6-29, అ గం 17-38)

తిథి : (మార్గశీర్ష శుక్ల) పంచమి గం 19-35, ఉత్తరాషాఢ నక్షత్ర గం 18-03, వృద్ధియోగ గం 28-42, బవకరణ, మకరమందు చంద్రుడు.

నాగ పంచమి (రెండవది), శ్రీ గురు తేగ్ బహాదూర్ నిర్వాణ దినం (పంజాబ్).

6 ఆగ్రహాయణ, బుధవారం, 27 నవంబరు, 4 జమాదిలవ్వల్
సూర్యోదయ గం 6-23, అస్త గం 17 12 (ఉ గం 6 29, అస్త గం 17-38)
తిథి : (మార్గశిర్ష శుక్ల) షష్ఠి గం 21-09, శ్రవణ నక్షత్ర గం 20-05, ధృవయోగ గం 28-56, కౌలవకరణ, మకరమందు చంద్రుడు.
వివాహామునకు ధనుస్సు గం 9-9, సుబ్రహ్మణ్యషష్ఠి, మల్లారిషష్ఠి, చంపాషష్ఠి, (మహారాష్ట్ర) గుహషష్ఠి (బెంగాల్), ప్రావరణ షష్ఠి, (ఒరిస్సా), స్కందషష్ఠి, మూలకరూపిణి షష్ఠి (బెంగాల్).

7 ఆగ్రహాయణ, గురువారం, 28 నవంబరు, 5 జమాదిలవ్వల్
సూర్యోదయ గం 6-24, అస్త గం 17-12, (ఉ గం 6-30, అ గం 17-38)
తిథి : (మార్గశిర్ష శుక్ల) సప్తమి గం 23-15, ధనిష్ఠ నక్షత్ర గం 22-38, వ్యాఘాతయోగ గం 29-32, గరకరణ, విష్టికరణ గం 23-15 నుండి పరదినము నకు. (గం 30 24 వరకు భద్ర) కుంభమందు చంద్రప్రవేశ గం 9-18, వివాహామునకు ధనుస్సు గం 9-6.

నందా సప్తమి, మిత్ర సప్తమి.

8 ఆగ్రహాయణ, శుక్రవార, 29 నవంబరు, 6 జమాదిలవ్వల్
సూర్యోదయ గం 6-25. అస్త గం 17-12 (ఉ గం 6-31, అ గం 17-38)
తిథి : (మార్గశిర్ష శుక్ల) అష్టమి గం 25-43, శతతార నక్షత్ర గం 25-32, హర్షణయోగ గం 30-22, విష్టికరణ గం 12-29 వరకు. కుంభమందు చంద్రుడు.
కాలభైరవాష్టమి.

9 ఆగ్రహాయణ, శనివార, 30 నవంబరు, 7 జమాదిలవ్వల్
సూర్యోదయ గం 6-25, అస్త గం 17-12 (ఉ గం 6-31, అ గం 17-39)
తిథి : (మార్గశిర్ష శుక్ల) నవమి గం 28 19, పూర్వభాద్ర నక్షత్ర గం 28-34, వజ్రయోగ అహోరాత్ర, బాలవకరణ, మీనమందు చంద్రప్రవేశ గం 21-49.
నందినీ దేవీపూజ.

10 ఆగ్రహాయణ, ఆదివారం, 1 డిసెంబరు, 8 జమాదిలవ్వల్
సూర్యోదయ గం 6-26, అస్త గం 17-12 (ఉ గం 6-32, అ గం 17-39)
తిథి : (మార్గశిర్ష శుక్ల) దశమి అహోరాత్ర, ఉత్తరభాద్ర నక్షత్ర అహోరాత్ర, వజ్రయోగ గం 7-16, తైతిలకరణ, మీనమందు చంద్రుడు. వివాహాము నకు మిథునము గం 20-9, కర్కాటకము గం 21-6.

11 అగ్రహాయణ, సోమవార, 2 డిసెంబరు, 9 జమాదలవ్వల్

సూర్యోదయ గం 6-27, అస్త గం 17-12 (ఉ గం 6-32, అ గం 17-39)
తిథి : (మార్గశీర్ష శుక్ల) దశమి గం 6-48, ఉత్తరభాద్ర నక్షత్ర గం 7-29, సిద్ధియోగ గం 8 03, గరకరణ, విష్టికరణ గం 19-52 నుండి పరదినమునకు, మీనమందు చంద్రుడు. సూర్యునకు జ్యేష్ఠ నక్షత్ర ప్రవేశ గం 14-43, వివాహము నకు ధనుస్సు గం 8 50, మకరమున్ను గం 10-19, మిథునమున్ను గం20-4.

12 అగ్రహాయణ, మంగళవార, 3 డిసెంబరు, 10 జమాదలవ్వల్

సూర్యోదయ గం 6-27, అస్త గం 17 12 (ఉ గం 6-33, అ గం 17-39)
తిథి : (మార్గశీర్ష శుక్ల) ఏకాదశి గం 8-57, రేవతి నక్షత్ర గం 10 03, వ్యతీపాత యోగ గం 8-34, విష్టికరణ (భద్ర) 8 57 వరకు. మేషమందు చంద్ర ప్రవేశ గం 10-03.

మోక్షద ఏకాదశి, మౌన ఏకాదశి (జైన), సర్వమత ఏకాదశి.

13 అగ్రహాయణ, బుధవార, 4 డిసెంబరు, 11 జమాదలవ్వల్

సూర్యోదయ గం 6-28, అస్త గం 17-12 (ఉ గం 6-34, అ గం 17-39)
తిథి : (మార్గశీర్ష శుక్ల) ద్వాదశి గం 10-34, అశ్విని నక్షత్ర గం 12-09, వరీయాన్ యోగ గం 8-43, బాలవకరణ, మేషమందు చంద్రుడు.
హనుమద్వ్రతం, మత్స్య ద్వాదశి, అఖండ ద్వాదశి, వ్యంజన ద్వాదశి, దానద్వాదశి (ఒరిస్సా), భరణీదీపం (దక్షిణ భారత).

14 అగ్రహాయణ, గురువార, 5 డిసెంబరు. 12 జమాదలవ్వల్

సూర్యోదయ గం 6-29. అస్త గం 17-12 (ఉ గం 6-34, అ గం 17-39)
తిథి : (మార్గశీర్ష శుక్ల) త్రయోదశి గం 11-36, భరణి నక్షత్ర గం 13-39, పరిఘయోగ గం 8-24 తైతిలకరణ, వృషభమందు చంద్రప్రవేశ గం 19-56.
పాషాణ చతుర్దశి (బెంగాల్, ఒరిస్సా), కృత్తిక (శైవ) దీపం (దక్షిణ భారత).

15 అగ్రహాయణ శుక్రవార, 6 డిసెంబరు, 13 జమాదలవ్వల్

సూర్యోదయ గం 6-29, అస్త గం 17-13 (ఉ గం 6 35, అ గం 17-39)

తిథి : (మార్గశీర్ష శుక్ల) చతుర్దశి గం 11-59, కృత్తిక నక్షత్ర గం 14-33, శివయోగ గం 7-36, సిద్ధయోగ గం 30-21, వణిజకరణ, విష్టికరణ గం 11-59 నుండి 23-52 వరకు (గం 17-13 నుండి భద్ర) వృషభమందు చంద్రుడు. వివాహమునకు కన్య గం 25-32.

దత్తాత్రేయ జయన్తి, వైఖానసదీపం (దక్షిణ భారత), చంద్రపూజ, సువర్ణ లవణదాన, కృత్తికా దీపోత్సవ (వైష్ణవ).

16 ఆగ్రహాయణ, శనివారం, 7 డిసెంబరు, 14 జమాదిలవ్వల్

సూర్యోదయ గం 6-30, అస్త గం 17-13 (ఉ గం 6-35, అ గం 17-40)

తిథి : (మార్గశీర్ష శుక్ల) పూర్ణిమ గం 11-46, రోహిణీ నక్షత్ర గం 14-52, సాధ్యయోగ గం 28-37, బవకరణ, మిథునమందు చంద్రప్రవేశ గం 26-49, వివాహమునకు మకరం గం 10-0, మిథునము గం 19-45 (12లో చంద్రుడు) కన్యయున్ను గం 25-28.

17 ఆగ్రహాయణ, ఆదివార, 8 డిసెంబరు, 15 జమాదిలవ్వల్

సూర్యోదయ గం 6-31, అస్త గం 17-13 (ఉ గం 6-36, అ గం 17-40)

తిథి : (మార్గశీర్ష కృష్ణ) ప్రతిపత్ గం 11-00, మృగశీర్ష నక్షత్ర గం 14-39, శుభయోగ గం 26-32, కౌలవకరణ, మిథునమందు చంద్రుడు. వివాహమునకు మకరము గం 9-56 (6లో చంద్రుడు)

18 ఆగ్రహాయణ, సోమవార, 9 డిసెంబరు, 16 జమాదిలవ్వల్

సూర్యోదయ గం 6-31, అస్త గం 17-13 (ఉ గం 6-37, అ గం 17-40)

తిథి : (మార్గశీర్ష కృష్ణ) ద్వితీయ గం 9-40, ఆర్ద్రా నక్షత్ర గం 14-01, శుక్ల (శుక్ర) యోగ గం 24-08, గరకరణ, విష్టికరణ గం 20-59 నుండి పర దినమునకు, మిథునమందు చంద్రుడు.

19 ఆగ్రహాయణ, మంగళవారం, 10 డిసెంబరు, 17 జమాదిలవ్వల్

సూర్యోదయ గం 6-32, అస్త గం 17-13 (ఉ గం 6-37, అ గం 17-41)

తిథి : (మార్గశీర్ష కృష్ణ) తృతీయ గం 8-12, చతుర్థి గం 30-23, పునర్వసు నక్షత్ర గం 13-03, బ్రహ్మయోగ గం 21-31, విష్టికరణ, గం (భద్ర) 8-12 వరకు కర్కటకమందు చంద్రప్రవేశ గం 7-19.

భౌమ చతుర్థీ.

20 ఆగ్రహాయణ, బుధవార, 11 డిసెంబరు, 18 జమాదలవ్వల్
సూర్యోదయ గం 6-33, అ గం 17-14 (సూ గం 6 38, అ గం 17-41)
తిథి : (మార్గశీర్ష కృష్ణ) పంచమి గం 28 24, పుష్య నక్షత్ర గం 11-52, ఐంద్రయోగ గం 18 44, కౌలవకరణ, కర్కాటకమందు చంద్రుడు.

21 ఆగ్రహాయణ, గురువార, 12 డిసెంబరు, 19 జమాదలవ్వల్
సూర్యోదయ గం 6 33, అస్త గం 17-14 (సూ గం 6-38, అ గం 17-41)
తిథి : (మార్గశీర్ష కృష్ణ) షష్ఠి గం 26-21, ఆశ్లేష నక్షత్ర గం 10-33, వైధృతియోగ గం 15-53, గరకరణ, విష్టికరణ 26-21 నుండి పరదినమునకు (గం 30 33 వరకు భద్ర) సింహమందు చంద్రప్రవేశ గం 10-33, వివాహము నకు మిథునం గం 19-47.

22 ఆగ్రహాయణ, శుక్రవార, 13 డిసెంబరు, 20 జమాదలవ్వల్
సూర్యోదయ గం 6 34, అస్త గం 17-14 (ఉ గం 6 39, అ గం 17-42)
తిథి : (మార్గశీర్ష కృష్ణ) సప్తమి గం 24 17, మఘ నక్షత్ర గం 9-10, విష్కంభ యోగ గం 12-58, విష్టికరణ గం 13-19 వరకు. సింహమందు చంద్రుడు.

23 ఆగ్రహాయణ, శనివార, 14 డిసెంబరు, 21 జమాదలవ్వల్
సూర్యోదయము గం 6-34, అస్త గం 17-15 (ఉ గం 6-39, అ గం 17-42)
తిథి : (మార్గశీర్ష కృష్ణ) అష్టమి గం 22 14, పూర్వఫల్గుని నక్షత్ర గం 7-47, ఉత్తరఫల్గుని నక్షత్ర గం 30-26, ప్రీతియోగ గం 10-04 బాలవకరణ, కన్య యందు చంద్రప్రవేశ గం 13 27.

అష్టకా.

24 ఆగ్రహాయణ, ఆదివార, 15 డిసెంబరు, 22 జమాదలవ్వల్
సూర్యోదయము గం 6-35, అస్త గం 17-15 (ఉ గం 6-40, అ గం 17-42)
తిథి : (మార్గశీర్ష కృష్ణ) నవమి గం 20 14, హస్త నక్షత్ర గం 29-10, ఆయుష్మాన్ యోగ గం 7-12, సౌభాగ్యయోగ గం 28-24, తైతిలకరణ. కన్యయందు చంద్రుడు. సూర్యునకు మూల నక్షత్ర ప్రవేశ గం 17-46, వివాహమునకు కన్య గం 24-57

సూర్యునకు ధనుస్సంక్రమణ ప్రవేశ గం 17-15, ధనుస్సంక్రమణ పుణ్యకాల.

25 అగ్రహాయణ, సోమవారం, 16 డిసెంబరు, 23 జమాదలవ్వల్
సూర్యోదయ గం 6 36, అస్త గం 17-15 (ఉ గం 6-41, అ గం 17-43)
తిథి : (మార్గశీర్ష కృష్ణ) దశమి గం 18 21, చిత్ర నక్షత్ర గం 27-59, శోభనయోగ గం 25-40, వణిజకరణం, విష్టికరణం గం 7-17 నుండి 18-21 వరకు (గం 17-15 వరకు భద్ర) తులయందు చంద్రప్రవేశ గం 16-34, వివాహము నకు మకరం గం 9-26.

పౌష దశమి (జైన).

26 అగ్రహాయణ, మంగళవార, 17 డిసెంబరు, 24 జమాదలవ్వల్
సూర్యోదయ గం 6-36, అస్త గం 17-16 (ఉ గం 6-41, అ గం 17 43)
తిథి : (మార్గశీర్ష కృష్ణ) ఏకాదశి గం 16-34, స్వాతి నక్షత్ర గం 26-56, అతిగండయోగ గం 23-03, బాలవకరణ, తులయందు చంద్రుడు.

సఫల ఏకాదశి, సర్వామత ఏకాదశి.

27 అగ్రహాయణ, బుధవార, 18 డిసెంబరు, 25 జమాదలవ్వల్
సూర్యోదయ గం 6-37, అస్త గం 17 16 (ఉ గం 6-42, అ గం 17-44)
తిథి : (మార్గశీర్ష కృష్ణ) ద్వాదశి గం 14-57, విశాఖ నక్షత్ర గం 26-05, సుకర్మయోగ గం20-34, తైతిలకరణ, వృశ్చికమందు చంద్రప్రవేశ గం 20-16.

పితృతిథి ద్వాదశి.

28 అగ్రహాయణ, గురువార, 19 డిసెంబరు, 26 జమాదలవ్వల్
సూర్యోదయ గం 6-37, అస్త గం 17-17 (ఉ గం 6-42, అ గం 17-44)
తిథి : (మార్గశీర్ష కృష్ణ) త్రయోదశి గం13 33, అనూరాధ నక్షత్ర గం25-28, ధృతియోగ గం 18-16, వణిజకరణ, విష్టికరణ గం 13-33 నుండి 24-59 వరకు (గం 17-17 నుండి భద్ర) వృశ్చికమందు చంద్రుడు.

పితృతిథి త్రయోదశి, చతుర్దశియున్ను.

29 అగ్రహాయణ, శుక్రవారం, 20 డిసెంబరు, 27 జమాదలవ్వల్
సూర్యోదయ గం 6-38, అస్త గం 17-17 (ఉ గం 6-43, అ గం 17-45)
తిథి : (మార్గశీర్ష కృష్ణ) చతుర్దశి గం 12-26, జ్యేష్ఠ నక్షత్ర గం 25-10, శూలయోగ గం 16-12, శకునికరణ, ధనుస్సుయందు చంద్రప్రవేశ గం 25 10.

అందరికిని అమావాస్య.

30 అగ్రహాయణ, శనివార, 21 డిసెంబరు, 28 జమాదలవ్వల్
సూర్యోదయ గం 6-39, అస్త గం 17 17 (ఉ గం 6-43, అ గం 17 45)
తిథి : (మార్గశీర్ష కృష్ణ) అమావాస్య గం 11-42, మూల నక్షత్ర గం 25-17, గండయోగ గం 14-26, నాగకరణ, ధనస్సునందు చంద్రుడు.
బకుల అమావాస్య (ఒరిస్సా).

పౌష 1879

1879 శక, 1957-58 క్రీ. సం.

పౌష మాస.........30 రోజులు

వైదిక మాస : తపో (మకర) మాస

శిశిర ఋతు, 1 వ నెల

పౌష 1వ తేది అయనాంశలు = 23° 16′ 22″.

1 పౌష, ఆదివారం, 22 డిసెంబరు, 29 జమాదలవ్వల్
సూర్యోదయ గం 6-39, అస్త గం 17-18 (ఉ గం 6-44, అ గం 17-45)
తిథి : (పౌష శుక్ల) ప్రతిపత్ గం 11-25, పూర్వాషాఢ నక్షత్ర గం 25 53, వృద్ధియోగ గం 13-02, బవకరణ ధనుస్సుయందు చంద్రుడు.
సూర్యునకు సాయన మకర (మకరాయన) ప్రవేశ గం 8-19, ఉత్తరాయణ ప్రవేశ పుణ్యకాల. శిశిర ఋతు (తపోమాస) ప్రారంభ.

2 పౌష, సోమవార, 23 డిసెంబరు, 1 జమాదసాని
సూర్యోదయ గం 6-40, అస్త గం 17-18 (ఉ గం 6-44. అ గం 17-46)
తిథి : (పౌష శుక్ల) ద్వితీయ గం 11-40, ఉత్తరాషాఢ నక్షత్ర గం 27-02, ధ్రువయోగ గం 12-04, కౌలవకరణ, మకరమందు చంద్రప్రవేశ గం 8-07.

3 పౌష, మంగళవార, 24 డిసెంబరు, 2 జమాదసాని
సూర్యోదయ గం 6-40, అస్త గం 17-19 (ఉ గం 6-45, అ గం 17-46)
తిథి : (పౌష శుక్ల) తృతీయ గం 12-31, శ్రవణ నక్షత్ర గం 28-46, వ్యాఘాతయోగ గం 11-32, గరకరణ, విష్టికరణ గం 25-14 నుండి పరదినము నకు. మకరమందు చంద్రుడు.
క్రిస్టమస్ ముందురోజు, పితృతిథి చతుర్థి.

4 పౌష, బుధవార, 25 డిసెంబర్, 3 జమాదసాని

సూర్యోదయ గం 6 40, అస్త గం 17-20 (ఉ గం 6 45, అ గం 17-47)

తిథి : (పౌష శుక్ల) చతుర్థి గం 13-58, ధనిష్ఠ నక్షత్ర అహోరాత్ర, హర్షణ యోగ గం 11-28, విష్టికరణ (భద్ర) గం 13 58 వరకు. కుంభమందు చంద్ర ప్రవేశ గం 17-51.

పితృతిథి శూన్యం, క్రిస్టమస్.

5 పౌష, గురువార, 26 డిసెంబరు, 4 జమాదసాని

సూర్యోదయ గం 6 41, అస్త గం 17 20 (ఉ గం 6-46, అ గం 17-48)

తిథి : (పౌష శుక్ల) పంచమి గం 15-58, ధనిష్ఠ నక్షత్ర గం 7-04, వజ్ర యోగ గం 11-49, బాలవకరణ, కుంభమందు చంద్రుడు.

గురు పంచమి (ఒరిస్సా), పితృతిథి పంచమి.

6 పౌష, శుక్రవార, 27 డిసెంబరు, 5 జమాదసాని

సూర్యోదయ గం 6-41, అస్త గం 17-21 (ఉ గం 6-46, అ గం 17-48)

తిథి : (పౌష శుక్ల) షష్ఠి గం 18-28, శతతార నక్షత్ర గం 9-48, సిద్ధి (అసృక్) యోగ గం 12-30, తైతిలకరణ, మీనమందు చంద్రప్రవేశ గం 30-08.

అన్నరూపా షష్ఠి (బెంగాల్).

7 పౌష, శనివార, 28 డిసెంబరు, 6 జమాదసాని

సూర్యోదయ గం 6-42, అస్త గం 17-21 (ఉ గం 6-47, అ గం 17-49)

తిథి : (పౌష శుక్ల) సప్తమి గం 21-02, పూర్వభాద్ర నక్షత్ర గం 12-49, వ్యతీపాత యోగ గం 13-23, గరకరణ, విష్టికరణ గం 21-02 నుండి పరదినము వరకు (గం 30-42 వరకు భద్ర), మీనమందు చంద్రుడు. సూర్యునకు పూర్వాషాఢ నక్షత్ర ప్రవేశ గం 19 54.

గురుగోవింద సింగ్ జన్మదిన.

8 పౌష, ఆదివార, 29 డిసెంబరు, 7 జమాదసాని

సూర్యోదయ గం 6-42, అస్త గం 17-22 (ఉ గం 6 47, అ గం 17-49)

తిథి : (పౌష శుక్ల) అష్టమి గం 23-39, ఉత్తరభాద్ర నక్షత్ర గం 15-58, వరీయాన్ యోగ గం 14-18, విష్టికరణ గం 9-50 వరకు, మీనమందు చంద్రుడు.

9 పౌష, సోమవార, 30 డిసెంబరు, 8 జమాదసాని

సూర్యోదయ గం 6-42, అస్త గం 17-23 (ఉ గం 6-47, అ గం 17-50)

తిథి : (పౌష శుక్ల) నవమి గం 25-58, రేవతి నక్షత్ర గం 18-44, పరిఘ యోగ గం 15-04, బాలవకరణ, మేషమందు చంద్రప్రవేశ గం 18-44.

10 పౌష, మంగళవార, 31 డిసెంబరు, 9 జమాదసాని

సూర్యోదయ గం 6-43, అస్త గం 17-23 (ఉ గం 6-48, అ గం 17-51)

తిథి : (పౌష శుక్ల) దశమి గం 27-45, అశ్విని నక్షత్ర గం 21 07, శివ యోగ గం 15-30, తైతిలకరణ, మేషమందు చంద్రుడు.

సాంబ దశమి (ఒరిస్సా).

11 పౌష, బుధవార, 1 జనవరి, 10 జమాదసాని

సూర్యోదయ గం 6-43, అస్త గం 17-24 (ఉ గం 6-48, అ గం 17-52)

తిథి : (పౌష శుక్ల) ఏకాదశి గం 28-50, భరణి నక్షత్ర గం 22-54, సిద్ధ యోగ గం 15-27, వణిజకరణ, విష్టికరణ గం 16-17 నుండి 28-50 వరకు (గం 17-24 వరకు భద్ర), వృషభమందు చంద్రప్రవేశ గం 29-14.

సర్వమత ఏకాదశి, పుత్రదా ఏకాదశీ, వైకుంఠ (ముక్కోటి) ఏకాదశి, ఇంగ్లీషు సంవత్సరాది.

12 పౌష, గురువార, 2 జనవరి, 11 జమాదసాని

సూర్యోదయ గం 6-43, అస్త గం 17-24 (ఉ గం 6-48, అ గం 17-52)

తిథి : (పౌష శుక్ల) ద్వాదశి గం 29-07, కృత్తిక నక్షత్ర గం 23-56, సాధ్యయోగ గం 14-51, బవకరణ, వృషభమందు చంద్రుడు.

కూర్మ ద్వాదశి.

13 పౌష, శుక్రవార, 3 జనవరి, 12 జమాదసాని

సూర్యోదయ గం 6-44, అస్త గం 17-25 (ఉ గం 6-48, అ గం 17-53)

తిథి : (పౌష శుక్ల) త్రయోదశి గం 28-37, రోహిణి నక్షత్ర గం 24-11, శుభయోగ గం 13-39, కౌలవకరణ, వృషభమందు చంద్రుడు.

14 పౌష, శనివార, 4 జనవరి, 13 జమాదసాని

సూర్యోదయ గం 6-44, అస్త గం 17-26 (ఉ గం 6-49, అ గం 17-53)

తిథి : (పౌష శుక్ల) చతుర్దశి గం 27-26, మృగశీర్ష నక్షత్ర గం 23-45, శుక్ల (శుక్ర) యోగ గం 11-51, గరకరణ, విష్టికరణ గం 27-26 నుండి పర దినమునకు (గం 30-44 వరకు భద్ర), మిథునమందు చంద్రప్రవేశ గం 12-03.

15 పౌష, ఆదివార, 5 జనవరి, 14 జమాదసాని

సూర్యోదయ గం 6-44, అస్త గం 17-26 (ఉ గం 6-49, అ గం 17-54)
తిథి : (పౌష శుక్ల) పూర్ణిమ గం 25-39, ఆర్ద్ర నక్షత్ర గం 22-42, బ్రహ్మ యోగ గం 9-30, ఐంద్రయోగ గం 30-43, విష్టికరణ గం 14-32 వరకు. మిథునమందు చంద్రుడు.

పుష్యాభిషేకయాత్ర, ఆర్ద్రా దర్శన (దక్షిణ భారత).

---

16 పౌష, సోమవార, 6 జనవరి, 15 జమాదసాని

సూర్యోదయ గం 6-44, అస్త గం 17-27 (ఉ గం 6-50, అ గం 17-54)
తిథి : (పౌష కృష్ణ) ప్రతిపత్ గం 23-24, పునర్వసు నక్షత్ర గం 21-11, వైధృతియోగ గం 27-36, బాలవకరణ, కర్కాటకమందు చంద్రప్రవేశ గం 15-36.

ఎపిఫనీ (క్రిస్టియన్).

17 పౌష, మంగళవార, 7 జనవరి, 16 జమాదసాని

సూర్యోదయ గం 6-44, అస్త గం 17-28 (ఉ గం 6-50, అ గం 17-55)
తిథి : (పౌష కృష్ణ) ద్వితీయ గం 20-51, పుష్య నక్షత్ర గం 19-22, విష్కంభ యోగ గం 24-15, తైతిలకరణ, కర్కాటకమందు చంద్రుడు.

---

18 పౌష, బుధవార, 8 జనవరి, 17 జమాదసాని

సూర్యోదయ గం 6-45, అస్త గం 17-28 (ఉ గం 6-50, అ గం 17-56)
తిథి : (పౌష కృష్ణ) తృతీయ గం 18-10, ఆశ్లేష నక్షత్ర గం 17-28, ప్రీతియోగ గం 20-49, వణిజకరణ, విష్టికరణ గం 7-30 నుండి 18-10 వరకు (గం 17-28 వరకు భద్ర), సింహమందు చంద్రప్రవేశ గం 17-28.

---

19 పౌష, గురువార, 9 జనవరి, 18 జమాదసాని

సూర్యోదయ గం 6-45, అస్త గం 17-29 (ఉ గం 6-50, అ గం 17-56)
తిథి : (పౌష కృష్ణ) చతుర్థి గం 15-28, మఘ నక్షత్ర గం 15-24, ఆయుష్మాన్ యోగ గం 17-24, బాలవకరణ, సింహమందు చంద్రుడు.

పితృతిథి చతుర్థి, పంచమియున్ను.

20 పౌష, శుక్రవార, 10 జనవరి, 19 జమాదసాని

సూర్యోదయ గం 6-45, అస్త గం 17-30 (ఉ గం 6-50, అ గం 17-57)

తిథి : (పౌష కృష్ణ) పంచమి గం 12 53, పూర్వఫల్గుని నక్షత్ర గం 13-32, సౌభాగ్యయోగ గం 14-05, తైతిలకరణ, కన్యయందు చంద్రప్రవేశ గం 19-05, సూర్యునకు ఉత్తరాషాఢా నక్షత్ర ప్రవేశ గం 21 58.

షడశీతి ముఖం, పితృతిధి షష్ఠి.

21 పౌష, శనివార, 11 జనవరి, 20 జమాదసాని

సూర్యోదయ గం 6-45, అస్త గం 17 31 (ఉ గం 6-51, అ గం 17-58)

తిథి : (పౌష కృష్ణ) షష్ఠి గం 10-32, ఉత్తరఫల్గుని నక్షత్ర గం 11-53, శోభనయోగ గం 10 56, వణిజకరణ, విష్టికరణ గం 10 32 నుండి 21-29 వరకు (గం 17-31 నుండి భద్ర), కన్యయందు చంద్రుడు.

22 పౌష, ఆదివార, 12 జనవరి, 21 జమాదసాని

సూర్యోదయ గం 6-45, అస్త గం 17-31 (ఉ గం 6-51, అ గం 17-58)

తిథి : (పౌష కృష్ణ) సప్తమి గం 8-26, అష్టమి గం 30-41, హస్త నక్షత్ర గం 10-29, అతిగండ యోగ గం 8 01, సుకర్మయోగ గం 29-22, బవకరణ, తులయందు చంద్రప్రవేశ గం 21-55.

అష్టక.

23 పౌష, సోమవార, 13 జనవరి, 22 జమాదసాని

సూర్యోదయ గం 6-45, అస్త గం 17 32 (ఉ గం 6-51, అ గం 17-59)

తిథి : (పౌష కృష్ణ) నవమి గం 29-15, చిత్ర నక్షత్ర గం 9 26, ధృతి యోగ గం 26-58, తైతిలకరణ, తులయందు చంద్రుడు.

సూర్యునకు మకర సంక్రమణ ప్రవేశ గం 27-56, భోగి.

24 పౌష, మంగళవార, 14 జనవరి, 23 జమాదసాని

సూర్యోదయ గం 6-45, అస్త గం 17-33 (ఉ గం 6-51, అ గం 17-59)

తిథి : (పౌష కృష్ణ) దశమి గం 28 08, స్వాతి నక్షత్ర గం 8-42, శూల యోగ గం 24 49, వణిజకరణ, విష్టికరణ గం 16-41 నుండి 28-08 వరకు (గం 17-33 వరకు భద్ర), వృశ్చికమందు చంద్రప్రవేశ గం 26-21.

మకర సంక్రమణ పుణ్యకాల, సంక్రాంతి పండుగ, మాఘ బిహు (అస్సాం), తిల సంక్రాంతి, మకరాది స్నాన.

25 పౌష, బుధవార, 15 జనవరి, 24 జమాదసాని

సూర్యోదయ గం 6 45, అస్త గం 17-33 (ఉ గం 6 51, అ గం 18-0)

తిథి : (పౌష కృష్ణ) ఏకాదశి గం 27-20. విశాఖ నక్షత్ర గం 8-16, గండ యోగ గం 22-56, బవకరణ, వృశ్చికమందు చంద్రుడు.
షట్తిల ఏకాదశి, మట్టుపొంగల్ (తమిళ ప్రాంత), కనుమ పండుగ, సర్వమత ఏకాదశి.

26 పౌష, గురువార, 16 జనవరి, 25 జమాదసాని

సూర్యోదయ గం 6-45, అస్త గం 17-34 (ఉ గం 6-51, అ గం 18-0)
తిథి : (పౌష కృష్ణ) ద్వాదశి గం 26-53, అనూరాధ నక్షత్ర గం 8-09, వృద్ధియోగ గం 21-17, కౌలవకరణ, వృశ్చికమందు చంద్రుడు.
పుత్తలికా గౌరీవ్రత (బొమ్మలనోము ప్రారంభం).

27 పౌష, శుక్రవార, 17 జనవరి, 26 జమాదసాని

సూర్యోదయ గం 6-45, అస్త గం 17-35 (ఉ గం 6-51, అ గం 18-0)
తిథి : (పౌష కృష్ణ) త్రయోదశి గం 26-45, జ్యేష్ఠ నక్షత్ర గం 8-22, ధ్రువయోగ గం 19-54, గరకరణ, విష్టికరణ గం 26-45 నుండి పరదినమునకు (గం 30-45 వరకు భద్ర), ధనుస్సునందు చంద్రప్రవేశ గం 8.22.
మేరు త్రయోదశి (జైన).

28 పౌష, శనివార, 18 జనవరి, 27 జమాదసాని

సూర్యోదయ గం 6-45, అస్త గం 17-36 (ఉ గం 6-57, అ గం 18-1)
తిథి : (పౌష కృష్ణ) చతుర్దశి గం 26-58, మూల నక్షత్ర గం 8-54, వ్యాఘాతయోగ గం 18-48, విష్టికరణ గం 14-51 వరకు, ధనుస్సునందు చంద్రుడు.
యమ తర్పణ, రటన్తి కాళికా పూజ (బెంగాల్).

29 పౌష, ఆదివార, 19 జనవరి, 28 జమాదసాని

సూర్యోదయ గం 6-45, అస్త గం 17-36 (ఉ గం 6-51, అ గం 18-2)
తిథి : (పౌష కృష్ణ) అమావాస్య గం 27-38, పూర్వాషాఢ నక్షత్ర గం 9-48, హర్షణయోగ గం 18.00, చతుష్పాత్ కరణ, మకరమందు చంద్రప్రవేశ గం 16-06.
అందరకును అమావాస్య, మౌని అమావాస్య (ఉత్తర ప్రదేశ్), తై అమావాస్య (తమిళ ప్రాంత), మకర వావు (కేరళ), త్రివేణి అమావాస్య (బిహార్).

30 పౌష, సోమవార, 20 జనవరి, 29 జమాదసాని

సూర్యోదయ గం 6-45, అస్త గం 17-37 (ఉ గం 6-51, అ గం 18-8)
తిథి : (మాఘ శుక్ల) ప్రతిపత్ గం28-43, ఉత్తరాషాఢ నక్షత్ర గం11-07, వజ్రయోగ గం 17-31, కింస్తుఘ్నకరణ, మకరమందు చంద్రుడు.
సూర్యునకు సాయన కుంభ (కుంభాయన) ప్రవేశ గం 18-59, హరిపద పుణ్యకాల, తపస్యమాస ప్రారంభ.

మాఘ 1879

1879 శక, 1957-58 క్రీ. సం.

మాఘ మాస.........30 రోజులు

వైదిక మాస : తపస్య (కుంభ) మాస

శిశిర ఋతు, 2 వ నెల

మాఘ 1వ తేదీ అయనాంశలు = 23° 16′ 27″.

---

1 మాఘ, మంగళవార, 21 జనవరి, 30 జమాదసాని

సూర్యోదయ గం 6-45, అస్త గం 17-38 (ఉ గం 6-51, అ గం 18-4)
తిథి : (మాఘ శుక్ల) ద్వితీయ గం 30-17, శ్రవణ నక్షత్ర గం 12-52, సిద్ధి (అసృక్) యోగ గం 17-24, బాలవకరణ, కుంభమందు చంద్రప్రవేశ గం 25-54.

గం 17-25 నుండి సర్వోదయ పుణ్యకాల.

---

2 మాఘ, బుధవార, 22 జనవరి, 1 రజబ్

సూర్యోదయ గం 6-45, అ గం 17-38 (ఉ గం 6-51, అ గం 18 4)
తిథి : (మాఘ శుక్ల) తృతీయ అహోరాత్ర, ధనిష్ఠ నక్షత్ర గం 15-04, వ్యతీపాత యోగ గం 17-39, తైతిలకరణ, కుంభమందు చంద్రుడు.

గుడలవణ దాన.

---

3 మాఘ, గురువార, 23 జనవరి, 2 రజబ్

సూర్యోదయ గం 6-44, అస్థ గం 17-39 (ఉ గం 6-51, అ గం 18-5)

నకు సాయన రాశి ప్రవేశ కాలములు, నిరయన నక్షత్ర రాశి ప్రవేశకాలములును, చంద్రునకు నక్షత్ర, రాశి ప్రవేశకాలములును తిథులలో (కాలెండరులో) చూపబడినవి. బుధ, శుక్ర, కుజ, గురు, శనుల రాశి ప్రవేశకాలములు వేరుగ తుదకు ఒక పుటలో వ్రాయబడినవి. ముహూర్తములకు గాని జాతకములకుగాని వాటిం బట్టి రాశిచక్రమును వేసుకొనవచ్చును.

తిథి, నక్షత్రము, యోగము, వీటికి మాత్రమే సమాప్తికాలము ఇయ్యబడినది. కరణములకు సమాప్తికాలము చూపబడలేదు. ఒక తిథికి రెండుకరణములు అగును. అనగా తిథిప్రమాణమును సగముగా చేయగా పూర్వార్ధ మొకకరణము ఉత్తరార్ధ మొకకరణము. ఇది తిథ్యాద్యంతమునుబట్టి సామాన్యముగ తెలిసికొనవచ్చును. కావున ఉదయమునకు ఏ కరణము గలదియు ఆకరణము యొక్క పేరు మాత్రమే చూపబడెను. ఆ కరణములకు ముహూర్తములందు విశేషోపయోగము లేదు. గాని విష్టికరణమును కొన్ని దేశములందు శుభకార్యములందు విడిచిపెట్టుదురు. అట్లు విడువవలె నని శాస్త్రమున్ను గలదు. ఆ విష్టి, ఒకప్పుడు భద్ర యని చెప్పబడును. కావున విష్టిభద్రావివేకము విష్టి ప్రారంభ సమాప్తులును చూపబడినవి.

వ్రతాదులు పండుగలు ఏ యే దేశములందు ఏది ఆచరణమున నున్నదియు శాస్త్రసిద్ధమైనవియున్ను చూపబడినవి. కొన్ని ఉత్సవములు నిర్ణయ మొకవిధమున నుండ కొన్ని కొన్ని ప్రాంతములందు మరొకవిధముగ చేయబడుచున్నవి. దీపావళ్యమావాస్య ఆశ్వయుజ అమావాస్య చేయతగినట్లు నిర్ణయమున్నను ఒరిస్సా ప్రాంతమున కార్తికామావాస్యనాడు చేయబడుచున్నది. ఇందుకు కారణము— అమాంతమాసములోని ఆశ్వయుజామావాస్య పూర్ణిమాంతమాసములో కార్తికామావాస్య యగును. కావున కార్తికామావాస్య దీపావళియని పూర్ణిమాంత మాసమునుబట్టి నిర్ణయించిన గ్రంథములందు గలదు. ఆ వివేచనము లేక కార్తిక మాసముననే చేయబడుట ఆచారమందురు. అట్టి ఆచారప్రకారమున్ను ఇందు కొన్ని వ్రతాదులు వ్రాయబడినవి.

ఉపనయన వివాహ ముహూర్తములు

వైశాఖ

తే 28	ఉత్తరాషాఢ	వివాహమునకు	మీనం	గం. 26-18	
29	ఉత్తరాషాఢ	ఉపనయన వివాహములకు	కర్కాటక	9-59	
29	శ్రవణ	వివాహమునకు	కుంభం	25-32	(12లో చంద్ర)
,,	,,	,,	మీనము	26-14	(చోరపంచక)

జ్యేష్ఠ

9	మృగశిర	వివాహమునకు	మకరం	22-29	(రాజపంచక)
,,	,,	,,	కుంభం	24-48	
,,	,,	,,	మీనం	25-30	
12	పుష్య	ఉపనయన	కర్కాటక	9-3	
6	ఉ,ఫల్గుని	ఉప,వివా	సింహ	11-57	(రాజపంచక)
,,	హస్త	వివాహ	మీన	25-4	
17	చిత్ర	వివాహ	మీన	25-0	
18	చిత్ర	ఉప,వివా	కర్కాటక	8-40	
19	స్వాతి	ఉప,వివా	కర్కాటక	8-36	
25	ఉ,ఆషాఢ	ఉపనయన	సింహ	11-24	(6లో చంద్ర)
,,	శ్రవణ	వివాహ	మీన	24-29	
26	శ్రవణ	ఉప,వివా	సింహ	11-20	(6లో చంద్ర)
,,	,,	వివాహ	కుంభ	23 48	(12లోచంద్ర)
27	ధనిష్ఠ	వివాహ	సింహ	11-16	
,,	,,	,,	కుంభ	[illegible]-38	

శ్రావణ

8	ఉ.ఫల్గుని	వివాహ	మిథున	28-18	
9	హస్త	వివాహ	,,	28-14	
10	చిత్ర	వివాహ	,,	28-8	
11	స్వాతి	వివాహ	,,	28-5	(చోరపంచక)
9	శ్రవణ	వివాహ	[illegible]	9 21	
24	[illegible]	వివాహ	మీన	20-29	(అగ్నిచం)
,,	,,	వివాహ	మిథున	7-[illegible]3	

28 రోహిణి	వివాహ	మీన	20-14
30 మృగశిర	వివాహ	కన్య	8-37

కార్తిక

3 అనూరాధ	వివాహ	సింహ	26-40
5 మూల	వివాహ	ధను	11-10
,, ,,	,,	సింహ	26-32
8 శ్రవణ	వివాహ	సింహ	26-21 (6లో చం)
,, ,,	,,	కన్య	27-57

కార్తికం

9 ధనిష్ఠ	వివాహ	కన్య	27-52 (6లో చం)
10 ధనిష్ఠ	వివాహ	ధను	10 5[illegible]
12 పూ.భాద్ర	వివాహ	మిధున	21 58
13 ఉ.భాద్ర	వివాహ	ధను	10 39 (రాజపంచక)
,, ,,	,,	మిధున	21-54 (రోగపంచక)

ఆగ్రహాయణ (మార్గశిర)

3 మూల	వివాహ	ధను	9-22 (లగ్నచంద్ర)
6 శ్రవణ	వివాహ	ధను	9-9
7 ధనిష్ఠ	వివాహ	ధను	9 6
10 ఉ.భాద్ర	వివాహ	మిధున	20-9
,, ,,	,,	కర్కాటక	21-6
11 రేవతి	వివాహ	ధను	8-50
,, ,,	,,	మకర	10-19
,, ,,	,,	మిధున	20 [illegible]
15 రోహిణి	వివాహ	కన్య	25-3[illegible]
16 రోహిణి	వివాహ	మకర	10-0
,, మృగశిర	వివాహ	మిధున	19 15 (12లో చంద్ర)
,, ,,	,,	కన్య	25-28
17 మృగశిర	వివాహ	మకర	9-56 (6లో చంద్ర)
21 మఘ	వివాహ	మిధున	19-27
24 హస్త	వివాహ	కన్య	24-57
25 చిత్ర	వివాహ	మకర	9-26

మాఘ

16 మఘ	వివాహ	మీన	9-6 (6లో చంద్ర)
,, ,,	,,	కన్య	21 24 (12లో చంద్ర)
20 చిత్ర	ఉప,వివాహ	కుంభ	8 8

ఫాల్గున

1 పునర్వసు ద్ర	వివాహ	మకర	29 6
3 రేవతి	వివాహ	మకర	28-35 (చోరపంచక)
8 మృగశిర	వివాహ	కన్య	20.8
,, ,,	,,	మకర	28-26
14 మఘ	వివాహ	మీన	7-15 (6లో చంద్ర)
15 ఉ.ఫల్గుని	వివాహ	కన్య	19-59 (లగ్న చం)
,, ,,	,,	వృశ్చిక	23-20
,, ,,	,,	మకర	28-7

అన్నప్రాశన ముహూర్తములు

చైత్ర: 15 మృగశీర్షకు మిథునం 11-52. 24 చిత్రలో మిథునం 11-21. 27 అనూరాధ మిథునం 11-8

వైశాఖ -12 రోహిణి కర్కాటక 11-6, 29 ఉషా కర్కాటక 9-59

జ్యేష్ఠ :-16 ఉ ఫ సింహం 11-57. 19 స్వాతి కర్కాటకం 8.56 సింహం 11 46. 26 శ్రవణం సింహం 11-20. 17 ధనిష్ఠ సింహం 11-16

ఆషాఢ :-21 ఉషా కన్య 11-14. 22 శ్రవణం సింహం 9-33. 23 శ్రవణం సింహం 9-30

శ్రావణ :-19 శ్రవణం కన్య 9 21. 21 శతతార కన్య 9-12-24 రేవతి, కన్య 9-1. 30 మృగశిర్ష కన్య 8.37

భాద్ర :-6 హస్త కన్య 8-9. 7 చిత్ర కన్య 8-5. 17 శతా కన్య 7-26

కార్తిక: 10 ధనిష్ఠ ధనుస్సు 10-52. 13 ఉ.భాద్ర ధనుస్సు 10-39

అగ్రహాయణ :-6 శ్రవణ ధనుస్సు 9-9. 7 ధనిష్ఠ ధనుస్సు 9-6, 11 రేవతి, ధనుస్సు 8-50 మకరం 10-19. 16 రోహిణి మకరం 10-0. 17 మృగశిర ధనుస్సు 8-26 మకరం 9-56. 25 చిత్ర మకరము గం 9-24

పౌష :-8 ఉ.భాద్ర మకరం 8-35. 9 రేవతి మకరం 8-31. కుంభం 10-49

మాఘ :-2 ధనిష్ఠ మీనం 10-?.5 ఉ.భాద్ర మీనం 9-5?. 9 రేవతి కుంభం 9-4 20 చిత్ర కుంభం 8-8

ఫాల్గున :-12 పుష్య మీనం 7-24. 13 హస్త మీనం 7 8

గృహారంభ ప్రవేశ ముహూర్తములు

జ్యేష్ఠ :-16 ఉ.ఫల్గుని గృహప్రవేశం సింహం 11-47. 17 చిత్ర గృహ ప్రవేశములకు మీనం 25-0

శ్రావణ :-9 హస్త గృహారంభమునకు మిధునము 28 14. 10 చిత్ర గృహారంభప్రవేశములకు మిధునము 28-8. 11 స్వాతి గృహారంభమునకు మిధునం 28-5. 19 శ్రవణం గృహారంభ నకు కన్య 9-21 21 శతతార గృహారంభ ప్రవేశములకు కన్యకం 9-12. 23 ఉ.భాద్ర గృహారంభ ప్రవేశములకు కన్య 9-5. 24 రేవతి గృహారంభ ప్రవేశములకు కన్య 9 1, మీనము 20-29 మిధునము 27-13. 29 మృగశీర్ష గృహారంభ ప్రవేశములకు మిధునము 26-54. 30 మృగశీర్ష గృహారంభ ప్రవేశములకు కన్య 8 37

కార్తిక : 8 శ్రవణం గృహారంభమునకు కన్య 27-57 9 ధనిష్ఠ గృహారంభ ప్రవేశములకు కన్య 27-52, 10 ధనిష్ఠ గృహారంభ ప్రవేశములకు ధనుస్సు 10 52-12 ఉ.భాద్ర గృహప్రవేశములకు మిధునము 21-58-13 ఉ.భాద్ర గృహారంభ ప్రవేశములకు ధనుస్సుకం 10 39. 21 పుష్యమి గృహారంభములకు కన్యకం 27-6

మార్గశిరం (ఆగ్రహాయణ) .- 6 శ్రవణం గృహారంభమునకు ధనుస్సు 9-9. 7 ధనిష్ఠ గృహారంభ ప్రవేశములకు ధనుస్సు 9-6. 10 ఉ.భాద్ర గృహారంభ ప్రవేశములకు కన్య 25-52 11 రేవతి గృహారంభ ప్రవేశములకు ధనుస్సు 8-50. 15 రోహిణి గృహారంభప్రవేశములకు కన్య 25 32. 16 మృగశీర్ష గృహారంభ ప్రవేశములకు కన్య 25-28. 17 మృగశిర గృహారంభ ప్రవేశములకు ధనుస్సు 8-26

గ్రహణములు

సూర్యగ్రహణము

1879 వైశాఖ 10, మంగళవారం (ఏప్రిల్ 30)

(వైశాఖ శుక్ల ప్రతిపత్) కంకణాకార సూర్యగ్రహణము

ఈ గ్రహణము తూర్పు పాకీస్థానమందును, అస్సాం తూర్పుభాగమందు కొంతవరకును కనిపించును. గ్రహణము సూర్యోదయానంతరము కొన్ని నిమిషములు మాత్రమే తూర్పు పాకీస్థాన్, అస్సాం తూర్పుభాగమందున్న కొన్ని స్థలములయందును గన్పించును. అస్సాం యందున్న కొన్ని ముఖ్యపట్టణములకు సూర్యోదయ కాలము గ్రహణమోక్షకాలము, దృశ్యస్థితి కాలమున్ను ఈ క్రింద యియ్యబడినది.

(ఇండియన్ స్టాండర్డు టైము)

పట్టణము	సూర్యోదయకాల			గ్రహణమోక్షకాల			ఆద్యంతకాల	
	గం.	ని.	సె.	గం.	ని	సె.	ని.	సె.
డిబ్రుఘుర్	4	34	05	4	56	38	22	33
గౌహతి	4	48	25	4	55	31	7	06
గోవాల్‌పాడా	4	53	03	4	56	06	3	03
ఇంఫాల్	4	41	26	4	5[illegible]	16	9	50
జోరహాట్	4	37	45	4	55	12	17	27
కోహిమా	4	39	40	4	53	24	13	44
నవగాంగ్	4	44	24	4	55	12	10	48
సాదియా	4	34	44	4	57	00	22	16
షిల్లాంగ్	4	48	38	4	54	07	5	29
శివసాగర్	4	35	52	4	55	30	19	38
శిలచర్	4	46	01	4	52	06	6	05